
epaper.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
నల్లగొండ
20
మంగళవారం 2 జనవరి 2018



నూతన సంవత్సర వేళ...

తొలి రోజు ఇలా...



● అధికార ఉత్సాహం



● దైవ దర్శనం

● న్యూ ఇయర్ జోష్

కొత్త ఏడాదిలో తొలి రోజు అంతా బిజీగా గడిపారు. రాజకీయ నాయకులు, జిల్లా ఉన్నతాధికారులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక సామాన్యజనం దైవదర్శనాలతో తొలి రోజును ఆరంభించి ఏడాదంతా మంచి జరగాలని కోరుకున్నారు. ఆ తరువాత కుటుంబ సమేతంగా పార్కులకు వెళ్లి ఆనందంగా గడిపారు. ఇక మంత్రి జగదీష్‌రెడ్డి సతీమణి సునిత అనాథ పిల్లలతో ఆనందం పంచుకున్నారు.



● పార్కుల సందర్శనం



● అనాథల నడుమ...



యాదగిరీశుడికి...

● బెస్టాఫ్ లక్ ఫర్ న్యూ ఇయర్

కాసుల వర్షం

- గత ఏడాది కంటే రూ.24.57 కోట్లు అధికం..
- 2017లో రూ.108.88 కోట్లు.. 2016లో రూ.84.31 కోట్లు
- స్వామివారు బాలాలయంలో కొలువైనా.. తగ్గని భక్తుల రాక..

యాదాద్రి లక్ష్మీ నృసింహుడికి గత ఏడాది కాసుల వర్షం కురిసింది. ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్నా... సౌకర్యాలు అంతగా లేకున్నా... బాలాలయంలో కవచమూర్తుల దర్శనమే అయినా... భక్తులు తమ ఇష్టదైవ సందర్శనకు ఏమాత్రం తగ్గలేదు. సరికదా.. 2016 సంవత్సరంతో పోలిస్తే 2017లో ఇంకా ఎక్కువగానే దర్శించుకున్నారు. 2016లో స్వామివారికి రూ.84.31 కోట్ల ఆదాయం రాగా, 2017లో రూ.24.57 కోట్లు అధికంగా అంటే రూ.108.88 కోట్ల ఆదాయం లభించడం విశేషం. ఇప్పుడే ఇలా ఉంటే ఆలయ పునర్నిర్మాణం పూర్తయితే భక్తుల రాక భారీగా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. - ఆంధ్రజ్యోతి, యాదాద్రి

8

● నిండు చందురుడు

నూతన సంవత్సరం రోజు ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. నిండు వెలుగులు పంచే జాబిల్లి నిండుగా నల్లగొండ శ్రీకృష్ణ ఆలయంపై ఇలా కనువిందు చేశాడు. భూమికి చేరువగా రావడం వల్లే చందమామ ఇలా కనిపిస్తాడని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.






● న్యూ ఇయర్ గిఫ్ట్

తెగ తాగేశారు

- నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రూ.12 కోట్లు విక్రయాలు

6

రామగిరి, జనవరి 1: కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో మన వాళ్లు తాగిన మద్యం ఎంతో తెలుసా... 14వేల 362 మద్యం కార్టన్లు, 22వేల 352 బీరు కార్టన్లు (ఒక కార్టన్‌లో 12 సీసాలు). అందుకు చేసిన ఖర్చు రూ.12కోట్లు.



● న్యూ ఇయర్ హ్యాంగోవర్



సీఎం కేసీఆర్ వ్యూహం వల్లే..

విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో ప్రథమ స్థానంలో నిలవటానికి, పంపిణీ, సబ్‌స్టేషన్ల నిర్వహణలో వినూత్న, ఆధునిక పద్ధతుల వినియోగం, సీఎం కేసీఆర్ వ్యూహం వల్లే సాధ్యమైంది.. ఎన్నికల హామీలో లేకున్నా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం.. రైతుల కోసం పెట్టే ఖర్చును భారంగా భావించం... వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అంటే ఎద్దేవా చేసిన వారు నేడు ఆశ్చర్యపోతున్నారు.

● జగదీష్‌రెడ్డి, మంత్రి

● న్యూ ఇయర్ పంచ్ 7



అది కాంగ్రెస్ ఘనతే...

తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క విద్యుత్ ప్రాజెక్టును కట్టలేదు.. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ కాంగ్రెస్ పార్టీ ఘనతే.. ఆదిలాబాద్ ప్రాజెక్టు ద్వారా 1200 మెగావాట్లు, భూపాలపల్లి ద్వారా 600 మెగావాట్లు ఉత్పత్తి చేశాం.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది లేదు.. బోగస్ ప్రచారాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.. పర్సంటేజీల కోసం మిషన్ భగీరథ, కాకతీయ పనులు చేస్తున్నరు.

● ఎన్ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

తరుణి

www.andhrajyothy.com



చిట్కాలు..

- దుస్తులపై పడిన రక్తపు మరకలు పోవాలంటే మరక పడిన దుస్తును వేడి నీళ్లల్లో నానబెట్టి, స్నానపు సబ్బుతో రుద్దాలి. ఇలా చేస్తే రక్తపు మరకలు పోతాయి.
- రోజుకు ఒక కప్పు డికాషన్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచింది. డికాషన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

అందం



నెక్..తళుక్..!

“కంఠాభరణంఅంటే ఒకప్పుడు పెద్ద పెద్ద నెక్లెస్‌లు, బంగారు గొలుసులు (లాంగ్‌చైన్స్) తదితర బంగారు ఆభరణాలు.. మరి ఇప్పుడో మెడని మెరిపించేందుకు ఎన్నో రకాల ఫ్యాన్సీ జ్యువెలరీ మార్కెట్లోకి వచ్చేసింది. అందమైన మెడను అపురూపంగా మార్చడానికి వివిధ రకాల కంఠాభరణాలు సిటీగర్ల్స్ ఫ్యాన్స్‌గా మార్చేస్తున్నాయి.”

- భూదాన్‌పోచంపల్లి

కొత్తదనం అంటే ఇట్టే అల్లుకుపోయే నగర యువత మెడను.. అంతే ఆప్యాయంగా అల్లుకుపోతున్నాయి నెక్ చోకర్స్. నిజానికి పురాతన ఫ్యాషన్స్‌లోనూ ఇవి భాగమేనని కొన్ని రుజువులు కనబడుతున్నా.. సిటీగర్ల్స్ ‘నాటీ నెక్ చోకర్’ అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ ఫ్యాన్సీ జ్యువెలరీ ఇప్పుడు హాట్ ట్రెండ్.

మెడకు తగ్గట్టుగా..


ఒక్కొక్కరి ముఖవచ్చస్సు ఒక్కోలా ఉంటుంది. అలాగే మెడ కూడా ఒక్కోలా ఉంటుంది. అయితే అన్ని రకాల ముఖాకృతులకు, మెడతీరుకు తగ్గట్టుగా విభిన్న రకాల వెరైటీల్లో నెక్ చోకర్స్ అందుబాటులోకి రావడం.. వీటి విజయానికి ప్రధాన కారణమని ఫ్యాషన్ డిజైనర్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇవి చాలా లైట్ వెయిట్ కావడంతో మెడ భాగంలో ఇబ్బంది లేకుండా చక్కగా అమరిపోతున్నాయి. మెటాలిక్, స్ట్రాప్స్, లేస్‌లు, స్టోన్స్.. మెటీరియల్‌తో ఇవి రూపొందుతున్నాయి. రాళ్లు పొదిగిన చెయిన్స్, మధ్యభాగంలో అచ్చం ఆభరణంలా బీడ్స్.. వగైరాలతో చోకర్‌లు అత్యంత ఆకర్షణీయంగా యువతులు ఫ్యాషన్స్‌తో ఒదిగిపోతున్నాయి. ఇవి విభిన్న రంగుల్లో అందుబాటులో ఉన్నప్పటికీ సీజన్‌కు తగ్గట్టుగా మెరూన్, బ్లాక్, వైట్.. వంటి హాట్ కలర్స్ ఇప్పుడు ట్రెండీగా మారాయి. ‘అమ్మాయిలకు చోకర్స్ బోల్డ్ అప్పీల్‌ను, గర్లీ లుక్‌ను అందిస్తాయి’ అని ఫ్యాషన్ రంగ నిపుణులు చెబుతున్నారు.

నెక్ చోకర్ లవర్స్‌కు సూచనలు..

- గోల్డ్, సిల్వర్‌కు రెడ్/బ్లాక్/వైట్/ఇండిగోబ్లూ మ్యాచింగ్.
- హైపోనీ టెయిల్ ఉంటే నెక్ చోకర్ మరింత బాగా హైలెట్ అవుతుంది.
- బ్రైట్ కలర్ లిప్‌స్టిక్‌తో మ్యాచ్ అవుతుంది.
- స్కర్ఫ్‌తోపాటు సన్‌గ్లాసెస్, బాబ్ గ్లాసెస్ ధరించిన సమయంలో ఇవి సరైన మ్యాచింగ్‌గా చెప్పొచ్చు.

మహిళల రక్షణకు ఎన్నో చట్టాలున్నా వివక్షకు గురవుతూనే ఉన్నారు. గృహహింసంతో పాటు గడపదాటి అడుగుబయట పెడితే చాలు అనేక మంది నిత్యం వేధింపులకు గురవుతున్నారు. మహిళలు పురుషులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ అసమానతలు తప్పడం లేదు. లైంగిక వేధింపులు, హింస పెరుగుతోంది. ప్రేమ పేరిట యువతుల హత్యలు, వరకట్న వేధింపులు, హత్యలు జరుగుతున్నాయి. అయితే మహిళల భద్రత చట్టాలపై అవగహన పెంచుకుని సమస్యత నుంచి బయటపడాలని మహిళా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. మహిళలు చైతన్యమై స్వీయ రక్షణ పొందాలని సూచిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీంలతో బహిరంగ ప్రదేశాలలో మహిళలపై కొంత మేర వేధింపులు తగ్గాయని అధికారులు పేర్కొంటున్నారు.

చట్టాలు సరే.. రక్షణ ఏదీ?



- మహిళలను వీడని కష్టాలు
- అవగాహనతోనే రక్షణ..

భువనగిరి టౌన్, జనవరి 1: మహిళల భద్రత, ఆత్మగౌరవం కోసం దేశంలో అనేక చట్టాలున్నాయి. రాజ్యాంగం కూడా మహిళలకు ప్రాథమికహక్కులను కల్పించింది. ఈ చట్టాల అమలు తీరే సక్రమంగా ఉండడం లేదని మహిళా సంఘాలు పేర్కొంటున్నాయి.

మహిళల ప్రాథమిక హక్కులు...

- సమానత్వపు హక్కు.
- కులం, మతం, జాతి, పుట్టిన ప్రదేశం, లింగం ఆధారంగా వివక్షత ఉండరాదు.
- మహిళలు, పిల్లల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన విధానాలు ఉండాలి.
- ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు.
- రాజ్యాంగం ప్రసాదించినస్వేచ్ఛకు హామీ
- నచ్చిన వృత్తిలో కొనసాగే హక్కు.
- వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు
- కులం, మతం, ప్రాంతం, స్త్రీ పురుష తారతమ్యాలు లేకుండా 14 ఏళ్ల వ్యవధిలోపు బాలబాలికలందరికి ప్రాథమిక విద్య పొందే హక్కు.

హిందూ వివాహ చట్టం.

హిందూ వివాహచట్టం మే 18, 1955 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం కోర్టు ద్వారా విడాకులు పొందకుండా మరో వివాహం చేసుకోవడం నేరం. 21 సంవత్సరాలు నిండిన యువకులను 18 సంవత్సరాలు నిండిన యువతులకే వివాహం జరిపించాలి. బహుభార్యత్వం నిషేధం. సరైన కారణం చూపి కోర్టు ద్వారా విడాకులు పొందవచ్చు. విడాకులు పొందిన మహిళకు భర్త కోర్టు ఆదేశాల మేరకు మనోవర్తి చెల్లించాల్సి ఉంటుంది. పిల్లల సంరక్షణ అంశాన్ని చట్టపరిధిలో న్యాయస్థానం నిర్ణయిస్తుంది. విడాకులు పొందిన జంట తిరిగి కలిసి కాపురం చేయాలనుకుంటే కోర్టు ద్వారా దాంపత్య హక్కుల పునరుద్ధరణ అనుమతులను పొందాల్సి ఉంటుంది. అలాగే పిల్లలు లేని దంపతులు చట్ట పరిధిలో దత్తత తీసుకునే వీలుంది.

ఆస్తి హక్కు చట్టం...

తండ్రి సంపాదించిన ఆస్తిలో వివాహిత కుమార్తెకు కూడా సమాన వాటా ఉండేలా 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ చొరవతో చట్టం రూపొందించబడింది. ఈ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కుమార్తెకు సమాన వాటా లభిస్తుంది. లేని పక్షంలో సరైన ఆధారాలతో న్యాయవాది ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.

వివాహ నమోదు చట్టం...

వివాహం చేసుకున్న మహిళకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు వివాహ రిజిస్రేషన్ నమోదు చట్టాన్ని 2002లో రూపొందించారు. ఈ మేరకు వివాహం చేసుకున్న ప్రతి జంట తమ వివాహాన్ని సదరు కార్యాలయంలో నమోదు చేసుకోవాలి.

ముస్లింల వివాహ చట్టం..

వధూవరులిద్దరూ ముస్లిం మతస్థులై ఉండాలి. సాక్షుల నడుమ వివాహం జరుగుతుంది. వివాహానికి వధూవరుల ప్రతిపాదన ఆమోదం కావాలి. నిషిద్ధ బంధుత్వంలోని వివాహాలు చెల్లవు. ఒకే సమయంలో ఒక పురుషుడికి నలుగురికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండరాదు. వివాహ సమయాన భర్తనుంచి భార్య మెహర్ ధనం/ స్థిరచ రాస్తులను అందుకునే వీలుంది. అయితే నచ్చని భార్యకు భర్త తలాక్ రూపకంలో మహ్మదీయ వివాహం రద్దు చట్టం ప్రకారం భర్త నుంచి విడాకులను కోరుతూ భార్య కోర్టులో పిటీషన్ దాఖలు చేయవచ్చు. అయితే తిబుల్ తలాక్ రూపకంలో విడాకులు ఇచ్చే భర్తపై కేసు నమోదు చేయవచ్చంటూ ఇటీవలే కేంద్రం చేసిన చట్టం సంచలనంగా మారింది.

క్రిస్టియన్ వివాహాల చట్టం..

క్రైస్తవుల వివాహ చట్టం 1872 నుంచి అమల్లో ఉంది. మతగురువు/రిజిస్ట్రార్ వివాహ తంతు జరిపించి వివాహం జరిగినట్లుగా సర్టిఫికెట్ అందజేస్తారు. ఇరువురి మధ్య మనస్పర్థలు వస్తే క్రైస్తవుల విడాకుల చట్టం 1868 ప్రకారం కోర్టు ద్వారా విడాకులు పొందవచ్చు.

సైబర్ నేరాలు..

మహిళలను ఈ-మెయిల్, కంప్యూటర్, సెల్‌ఫోన్ల ద్వారా వేధిస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2008 ప్రకారం నిందితుల పై సైబర్ నేరం కేసును నమోదు చేస్తారు. నమోదు చేస్తారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిషేధానికి 1997లో ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. నేరం నిరూపణ అయితే ఆ యువకుడిని కళాశాల నుంచి తొలగిస్తారు. జైలు శిక్ష, జరిమానా విధిస్తార్తు, మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాన్ని 1986 నుంచి అమల్లోకి తెచ్చారు. బాలికలకు, యువతులకు, మహిళలకు మాయమాటలు చెప్పి మోసం చేసి ఇతర ప్రాంతాలకు తరలించి వ్యభిచార చేయించే నిందితులపై ఈ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తారు. నేరం నిరూపణ అయితే ఏడేళ్ల నుంచి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధిస్తారు.

పని చేసే చోట లైంగిక వేధింపుల నిరోదక, నిషేధ/పరిష్కార చట్టం -2013 చట్టం ద్వారా ఉద్యోగినులు రక్షణ పొందవచ్చు. సమాన పనికి సమాన వేతనాల చట్టం-1976 ద్వారా పురుషులతో సమానంగా మహిళలు సమాన వేతనాన్ని పొందవచ్చును. ఆడశి శువుల భ్రూణహత్యలను నిరోధించేందుకు గర్భస్థ శిశువు ఆరోగ్య పరిరక్షణ చట్టం-2002 రూపొందించారు. స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వైద్యుల పై ఈ చట్టం ద్వారా కేసు నమోదు చేస్తారు. అలాగే మహిళలపై జరిగే హింస, దౌర్జన్యంపై కేవలం మహిళా పోలీసులే విచారణ జరపాలని చట్టాలు పేర్కొంటున్నాయి.

వరకట్న నిషేధ చట్టం...

వరకట్న నిషేధ చట్టాన్ని 1961లో ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇది అమలవుతున్న దాఖలాలు లేవు. వరకట్నం అడిగే వరుడుపై అతడి కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఫిర్యాదు నిరుపణ అయితే భర్తకు జైలుతో పాటు తీసుకున్న వరకట్నం ఆధారంగా జరిమానా విధిస్తారు.

గృహహింస నిరోధక చట్టం-2005

కుటుంబంలో మహిళలు ఎదుర్కొంటున్న హింస నుంచి రక్షణ కల్పించేందుకు 2005లో గృహహింస చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.



నిర్భయ చట్టం...

ఢిల్లీలో జరిగిన అత్యాచారం అనంతరం నిర్భయ చట్టం- 2013ని అమల్లోకి తెచ్చారు. గతంలో హత్యాచారం జరిగినా, ప్రయత్నం చేసినా కేసు నమోదు చేసే అవకాశం ఉండేది. కానీ సవరించిన చట్టం ప్రకారం శారీరక సంబంధాల కోసం మహిళలను ప్రత్యక్షంగా లేదా పరోక్ష్యంగా అసభ్యకరంగా వేధించినా, ద్వంద్వార్థాలతో మాట్లాడినా, అశ్లీలచిత్రాలు, ఫోటోలు చూపించినా 2013 చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఉద్దేశపూర్వకంగా మహిళలపై యాసిడ్ దాడులు చేస్తే సెక్షన్ 326-ఏ, 326-బి ప్రకారం కేసు నమోదు చేస్తారు. నిరూపణ అయితే నిందితుడికి 5 నుంచి 10ఏళ్ళ వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

చట్టాల అమలే ప్రశ్నార్థకం...



మహిళల భద్రతకు, హక్కుల పరిరక్షణకు ప్రస్తుతానికి సరిపడా చట్టాలు ఉన్నాయి. అయితే వాటి అమలే ప్రశ్నార్థకంగా ఉంది. సమస్యలపై మహిళలు ఐక్యంగా పోరాడాలి. 24 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే మహిళలకు మరింత భద్రత లభిస్తుంది.

- వెంకటరత్నం,రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్

చట్టాలతోనే మహిళా సమస్యలకు చెక్...



చట్టాలు, హక్కులపై అవగహన పెంపొందించుకోగలిగితే మహిళా సమస్యలకు చెక్ పడినట్టే. బాధిత మహిళ న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలి, ఏ చట్టం ప్రకారం ఫిర్యాదు చేయాలి, మహిళా హక్కులు, మహిళా చట్టాల పై నిరంతరం అవగహన కల్పిస్తున్నాం. ప్రతి మహిళ ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి.

- మంజుషా, హైకోర్టు న్యాయవాది

అవగాహన కలిగి ఉండాలి..



మహిళల చట్టాలు, హక్కుల పై మహిళలు అవగాహన కలిగి ఉండాలి దీంతో విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు ఈ దిశగా బాధిత మహిళలకు మాశాఖ నిరంతరం ఆండగా ఉంటోంది. అవసరమైన జంటలకు కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి మహిళ సమస్యలపై స్పందించడం అలవరుచుకోవాలి.

- పి శారద, జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారి

న్యూ ఇయర్ బేబీలు..

యాదాద్రి, జనవరి1(ఆంధ్రజ్యోతి): ఆంగ్ల సంవత్సరాది అందరికి ప్రత్యేకమైంది.. కొత్త సంవత్సరం నుంచి అన్ని శుభాలే కలుగాలని.. కొత్త కొత్త నిర్ణయాలు.. ఆశయాలతో ముందుకుసాగుతుంటారు. అయితే అటువంటి కొత్త సంవత్సరం ఆరంభం జనవరి1వ తేదీననే తల్లిపేగు తెచ్చుకుని పుట్టిన శిశువులు న్యూఇయర్ బేబీలుగా మరింత ప్రత్యేకమైన వారు. ఈ విధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు శిశువులు ఈ ప్రత్యేక తేదీన జన్మించారు. నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ముగ్గురు శిశువులు జన్మించారు.







భువనగిరి ఏరియా ఆస్పత్రిలో... మోటకొండూరుకు చెందిన మౌనిక- జ్ఞానేశ్వర్‌రావు దంపతలుకు మొదటి సంతానం.. ఆడ శిశువు, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జీవనోపాధికి వలస వచ్చిన చిరు వ్యాపారులు మాదమ్మ- దామోదర్‌కు మూడో సంతానం.. మగ శిశువు, నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో జన్మించిన శిశువులు

సుధాబ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఇంటింటికీ సుధాబ్యాంక్ యాప్‌ను ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి



క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న మంత్రి జీజేఆర్

సూర్యాపేట కల్చరల్, జనవరి 1: సుధా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ వాటాదారులు, ఖాతాదారులందరూ నూతనంగా ప్రవేశపెట్టే ఇంటింటికి సుధాబ్యాంక్ వసుధ ఆండ్రాయిడ్ యాప్‌ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సుధా బ్యాంక్ ఎదుట నిర్వహించిన అంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సుధాబ్యాంక్ సేవలు ఉన్నత వర్గాలకే కాకుండా పేద స్థాయి ప్రజలకు అందుబాటులో ఉండి మంచి ఆవకాశాలు కల్పించాలని, పాలక వర్గం సహకారంతో వసుధ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. వసుధ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా జిల్లాలోని నిరుద్యోగులకు అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం సుధాబ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్లు, జనవరి 6,7,8 తేదీల్లో జరిగే త్యాగారాజ ఉత్సవాలు కరపత్రాలను మంత్రి చేతుల మీదుగా అవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళికప్రకాష్, సుధా బ్యాంక్ చైర్మన్ మీలా సత్యనారాయణ, లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.

ముదిరాజుల సంఘం గ్రామ కమిటీల ఎన్నిక

మునుగోడు రూరల్, జనవరి1: మండలంలోని పలు గ్రామాల్లో ముదిరాజుల సంఘం నూతన గ్రామ కమిటీలను సోమవారం ఆ సంఘం మండల అధ్యక్షుడు కాయిత వెంకన్నముదిరాజు అధ్యక్షతన ఎన్నుకున్నారు. కల్వలపల్లి గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉప్పరి నర్సింహ ముదిరాజు, ఉపాధ్యక్షుడిగా అంజ నర్సింహ ముదిరాజు, ప్రధాన కార్యదర్శిగా ఉప్పరి యాదగిరి ముదిరాజు, యువజన సంఘం అధ్యక్షుడు ఉప్పరి సతీష్‌ముదిరాజు, కార్యదర్శులుగా ఉప్పరి అశోక్‌ముదిరాజు, చింతకాయల నర్సింహముదిరాజు, కోశాధికారిగా చింతకాయల సాయి ముదిరాజును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కాయిత రామంముదిరాజు, గడ్డం రఘుపతిముదిరాజు పాల్గొన్నారు.

ప్రమాదకర గుంతలు

- ఇడికూడ- పుల్లెంల మధ్య ప్రమాదకరంగా ఉన్న గుంతలు
- పట్టించుకోని అధికారులు



ఇడికూడ – పుల్లెంల గ్రామాల మధ్య ప్రమాదకరంగా ఉన్న గుంతలు

చండూరు, జనవరి 1: రోడ్డు నిర్మాణం చేసేటప్పుడు మట్టికోసం తీసిన గుంతలే నేడు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ఈ గుంతల కారణంగా ముగ్గురు మృతి చెందగా పలువురికి గాయాలయిన సంఘటనలు ఉన్నాయి. అయినా అధికారులు పట్టించు కోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. మండలంలోని ఇడకూడ-పుల్లెంల గ్రామాల మధ్య రహదారికి ఇరువైపులా తీసిన గుంతలతో పాటు, దోనిపాముల గ్రామ శివారులో తీసిన గుంతలు ప్రమాధకరంగా మారాయి. ఇడికూడ- పుల్లెంల మధ్య రెండు కిలో మీటర్ల మేరరోడ్డు నిర్మాణం చేపట్టేపుడు రహదారికి ఇరువైపులా పెద్ద పెద్ద గుంతలను తీశారు. ఈ గుంతలు రెండు, మూడు గజాల లోతు ఉంటాయి. వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా గుంతల్లో పడే అవకాశం ఉంది. గతంలో గట్టుప్పల నుంచి వస్తున్న సిమెంటు లారీ ఇందులో పడగా ఒకరు అక్కడి కక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకుగురైన సంఘటన కోకొల్లలు. కాగా దోనిపాముల గ్రామ పరిధిలో సైతం మర్రిగూడ రోడ్డువెంట కుడి వైపున సుమారు 10 ఫీట్లలోతు మేర గుంతలు తీశారు. ఈ గుంతల్లో పడి ఇరువురు వరకు మృతి చెందగా, చాలా మంది గాయాలపాలయ్యారు. కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మాణం చేసేప్పుడు ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తెచ్చి రహదారి నిర్మాణంలో వాడాలి, కానీ ఎక్కడైతే నిర్మాణం చేపడతారో.. అక్కడే రోడ్డుకి ఇరువైపులా గుంతలు తీసి మట్టిని వాడుతున్నారు. అవి ఇప్పుడు మృత్యుకుహరాలుగా మారాయి. కాగా ఎన్ని ప్రమాదాలు జరిగినా కనీసం వాటిని పూడ్చివేసే చర్యలకు అధికారులు పూనుకోకపోవడం గమనార్హం. ఇక నైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రమాద భరితంగా మారిన గుంతలను పూడ్చివేయాలని పలువురు కోరుతున్నారు.

గుంతలను పూడ్చివేసి ప్రమాదాలను నివారించాలి...



ఇడికూడ - పుల్లెంల, దోనిపాముల గ్రామ శివారులో రోడ్డుకి ఇరువైపులా తీసిన తీసిన గుంతలు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ఇప్పటికే ఈ గుంతల్లో ఎన్నో వాహనాలు పడ్డాయి. అయినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం లేదు. తక్షణమే స్పందించి అధికారులు ప్రమాద భరిత గుంతలను పూడ్చివేయాలి.

– నకిరేకంటి లింగస్వామిగౌడ్, పుల్లెంల

ఘనంగా న్యూఇయర్ వేడుకలు



చండూరు, మునుగోడులో నూతన సంవత్సర సంబరాలు

చండూరు, జనవరి 1: మండలంలో నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ వేడుకలను పలు కుటుంబాల వారు సమిష్టిగా నిర్వహించుకుని, ఆనందోత్సవాల నడుమ కేక్‌కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు. పలుచోట్ల డీజే పాటలకు యువత కేరింతలతో నృత్యాలు చేశారు. కాగా మహిళలు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వాకిట్లో రంగు రంగుల రంగవల్లిలను తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో ఎంపీపీ తోకలి వెంకన్న, జడ్పీటీసీ అన్నెపర్తి సంతోష శేఖర్, సర్పంచ్ కలిమికొండ పారిజాతా జనార్దన్, ఎఫ్ఎస్‌సీఎస్ చైర్మెన్ బొబ్బిలి శ్రీని వాస్‌రెడ్డి, కొత్తపాటి సతీష్, నలపరాజు సతీష్, సంగు జానయ్య, సామరఘుమారెడ్డి, కల్లెట్ల మారయ్య, ఇడికూడ రవి, బెల్లంకొండ శేఖర్, గట్టు శ్రీనివాసులు, తిరందాసు శంకర్, నందు, బిక్షం పాల్గొన్నారు.

మునుగోడు, జనవరి1: మండలంలో నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎస్‌ఐ రాములు ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి పలువురికి పంచారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి ఆనందోత్సవాలతో స్వాగతం పలికారు. చిన్నపెద్ద తేడా లేకుండా అందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. యువత పెద ్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. సోమవారం ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాల ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో మండల ప్రత్యేక అధికారి రాజ్‌కుమార్, ఎంపీడీవో సీతాకుమారి, పాఠశాల ప్రత్యేకాధికారి సంధ్యారాణి పాల్గొన్నారు.

ఘనంగా కమ్మగూడెం చర్చి ఉత్సవాలు ప్రారంభం



మరియామాతకు కొవ్వొత్తులతో ప్రార్థన చేస్తున్న క్రైస్తవులు

మునుగోడు, జనవరి1: మునుగోడు మేజరు గ్రామపంచాయతీ పరిధి కమ్మగూడెం ఏసునామకరణ దేవాలయం(చర్చి) మహోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం రాత్రి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహాల నడుమ కేక్‌కట్ చేసి పలువురికి పంచారు. ముందుగా పాత సంవ త్సరా నికి వీడ్కోలు పలుకుతూ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. సోమవారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనతో క్రైస్తవ భక్తులు మరియామాతకు ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం వేడుకలకు సీనియర్ ఫాదర్లు, పలువురు ప్రముఖులు పాల్గొంటారని చర్చి విచారణ గురువు పాదర్ తానయ్య తెలిపారు. కాగా చర్చి రంగురంగుల విద్యుత్X దీపాల కాంతులతో విరజిల్లుతోంది.

కృష్ణాపురం ఎంపీటీసీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌దే విజయం: ఎంపీపీ

మునుగోడు, జనవరి1: కిష్టాపురం ఎంపీటీసీ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్ధి కదిరి లింగయ్య విజయం సాధిస్తాడని ఎంపీపీ మేడి నాగలక్ష్మీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొడ్డు నర్సింహ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం టీఆర్ఎస్ అభ్యర్ధి కదిరి లింగయ్య ఉప ఎన్నికకు నామినేషనX వేశారు. అనంతరం ఆ పార్టీ జిల్లా నాయకులు బండా పురుషోత్తంరెడ్డి, భవనం శ్రీనివాస్‌రెడ్డి, దాడి శ్రీనివాస్‌రెడ్డి, గుర్రం సత్యంలతో కలిసి వారు మాట్లాడారు. కార్యక్రమంలో కిష్టాపురం గ్రామ సర్పంచX ఆకుల వెంకయ్య, నాయకులు పూల వెంకటేశం, సుంకరబోయిన రాము, మేడి యాదయ్య, బోయ గాలయ్య, రేపాక శంకర్, చీమల రాజు, బూడిద వెంకటేష్, దోటి సైదులు, బొజ్జ శ్రీను, పోగుల సుధాకర్‌రెడ్డి, మునుకుంట్ల మల్లయ్య, నరేందర్, శంకర్, ఆడెపు సైదులు తదితరలు పాల్గొన్నారు.

మోదీ పథకాలతో విజయం: బీజేపీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతోనే ఎంపీటీసీ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి బొమ్మకంటి నర్సింహ విజయం సాధిస్తారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనం వేణుకుమార్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేదాంతం గోపినాథ్ అన్నారు. సోమవారం కిష్టాపురం ఎంపీటీసీ ఉపఎన్నికకు ఆ పార్టీ అభ్యర్థి బొమ్మకంటి నర్సింహ నామినేషనX వేశారు. కార్యక్ర మంలో బీజేపీ మండల అధ్యక్షుడు బొడిగె అశోక్‌కుమార్, దుబ్బ జెల్లయ్య, ఉదయ్‌కృష్ణ, పర్నె అంతిరెడ్డి, గజ్జల బాల రాజు, రాజేష్, పి.రాజు, సైదులు, సుధాకర్ పాల్గొన్నారు.



నామినేషనX వేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి

వార్తలు



రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమం

మునుగోడు, జనవరి1: జనాభాలో అధిక భాగం ఉన్న బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో ఉద్యమాన్ని ముమ్మరం చేయనున్నట్టు బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశం అన్నారు. సోమవారం మునుగోడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అగ్రవర్ణాల చేతిలో పాలన పగ్గాలు ఉండటం కారణంగా జనాభాలో అధిక శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాధికారం దక్కనీయడం లేదన్నారు. సమావేశంలో తోట నర్సింహాచారి, రెవెల్లి అంజయ్య, నరేందర్ పాల్గొన్నారు.



ఎరజాల సేవలు మరవలేనివి

మర్రిగూడ, జనవరి 1: ఎరజాల రాములు సేవలు మరవలేనివని సీపీఐ జిల్లాసహాయకార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం మండలంలోని కుదాబాక్షుపల్లి గ్రామ మాజీ సర్పంచX ఎరజాల రాములు 6వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్య క్రమంలో మండల సీపీఐ కార్యదర్శి బిక్షంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



మండలం ప్రకటిస్తేనే పండుగ

చండూరు, జనవరి 1: గట్టుప్పలను మండలంగా ప్రకటిస్తేనే గ్రామస్థులకు నిజమైన పండుగని మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం అన్నారు. సోమవారం చేపట్టిన 447వ రోజు దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. 2016 దసరా రోజున మండలం ప్రారంభం కావాల్సిఉండగా, నాటి మండలాల ప్రకటనలో గట్టుప్పల ప్రకటనకు నోచుకోలేదన్నారు.

నకిరేకల్
నియోజకవర్గం

నకిరేకల్ » కట్టంగూరు » కేతేపల్లి
నార్కట్‌పల్లి » చిట్యాల » శాలిగౌరారం

సీఎం కేసీఆర్‌కు సామేల్ శుభాకాంక్షలు

శాలిగౌరారం, జనవరి 1: రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామేల్ సోమవారం హైదరాబాదులోని ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని గిడ్డంగులలో 97 శాతం ధాన్యాన్ని నిల్వచేసి నందుకు సీఎం తనను అభినందించారని సామేల్ తెలిపారు.



సంక్షిప్తం

హనుమత్ గాయత్రీ యజ్ఞం



అక్కెనపల్లి దేవాలయంలో యజ్ఞంలో భక్తులు

నార్కట్‌పల్లి, జనవరి 1: మండలంలోని అక్కెనపల్లిలో సోమవారం హనుమత్‌గాయత్రీ యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆంజనేయుడికి సిందూరాభిషేకం, ఆకుపూజ, పంచామృతాభిషేకాలు, అర్చనలు నిర్వహించి హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అర్చకుడు రామ్మూర్తి పంతులు యాజ్ఞీకంలో జరిగిన ఈ ఉత్సవంలో ఎంపీపీ మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్ కుమారస్వామి, శ్యాం సుందర్‌రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.

క్యాలెండర్ల ఆవిష్కరణ



క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న బండా, వేముల

నకిరేకల్, జనవరి 1: తెలంగాణ ఫోటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సం వత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, కం చర్ల భూపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. బాబాన్ సాహెబ్‌గూడెంలో ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కడియం నొవహు కృపాకర్ ఆధ్వర్యంలో ఆరాధన క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో లింగయ్య పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్యాడ్‌ల పంపిణీ



విద్యార్థులకు ప్యాడ్‌లు అందజేస్తున్న దృశ్యం

కట్టంగూరు, జనవరి 1: విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా కట్టంగూరులోని జడ్పీహెచ్‌ఎస్‌లో 75 మంది పదో తరగతి విద్యార్థులకు సోమవారం డీబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ పెరిక దయాకర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో మొదటి మూడు ర్యాంకులు సాధించే విద్యార్థులకు ఫౌండేషన్ తరపున ప్రోత్సాహక బహుమతులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జోగిరెడ్డి, నోముల శంకర్, బొబ్బిలి రవి, నోముల వేణు, శేఖర్, వంశీ పాల్గొన్నారు.

అందరూ కలిశారు.. అభివృద్ధి సాధించారు

- గ్రామాభివృద్ధికి రాజ్యసభ సభ్యుల తోడ్పాటు
- పూర్తయిన పాఠశాల ప్రహరీ నిర్మాణం
- కొనసాగుతున్న ట్యాంకు నిర్మాణ పనులు



నిర్మాణంలోఉన్న మంచినీటి ట్యాంకు, నిర్మాణం పూర్తయిన పాఠశాల ప్రహరీ

చిట్యాల, జనవరి 1: అదొక చిన్న గ్రామం. జనాభా రెండు వేల లోపే ఉంటుంది. మండల కేంద్రానికి దగ్గరగాఉన్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సీసీ రోడ్లు కూడా లేవు. ఆ గ్రామమే చిట్యాల మండలంలోని వనిపాకల. గ్రామస్థులంతా ఐక్యంగా సమస్యల పరిష్కారానికి నడుం కట్టారు. నిధులు సమీకరించాలనుకున్నారు. అదే గ్రామానికి చెందిన ప్రముఖ టీడీపీ నేత లెంకల దీపక్‌రెడ్డిని కలిశారు. దీపక్‌రెడ్డి తనకున్న సాన్నిహిత్యంతో టీడీపీ రాజ్యసభ సభ్యులైన కడపకు చెందిన సీఎం రమేష్, వరంగల్‌కు చెందిన గరికపాటి రామ్మోహన్ రావులను కలిసి తమ గ్రామంలో సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. దీంతో వారు సానుకూలంగా స్పందించారు. వనిపాకలో వాటర్ ట్యాంకు నిర్మాణానికి సీఎం రమేష్ తన నిధుల నుంచి రూ.12 లక్షలు మంజూరు చేయగా, గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి గరికపాటి రామ్మోహన్ రావు రూ.4లక్షలు, పాఠశాల ప్రహారీ నిర్మాణానికి రూ.2లక్షలు మంజూరు చేశారు. సీసీ రోడ్లు, ప్రహారీగోడ నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, మంచినీటి ట్యాంకు నిర్మాణం కొనసాగుతోంది. ఇతర ప్రాంతాలకు చెందిన ఎంపీలులు తమ ప్రాంత అభివృద్ధికి సహకరించడంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, ఆ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపు తున్నారు. వారికి రుణపడి ఉన్నామంటున్నారు.

ఎంపీలకు రుణపడి ఉంటాం



మా గ్రామంలో సమస్యల పరిష్కారానికి నిధులిచ్చి సహకరించిన ఎంపీలకు రుణపడి ఉంటాం. గ్రామాభివృద్ధికి సహకరించిన దీపక్‌రెడ్డికి కృతజ్ఞతలు. కలిసికట్టుగా ఉంటే అభివృద్ధి సాధ్యమని గ్రామస్థులు నిరూపించారు.

●కట్టంగూరు పద్మ, సర్పంచ్, వనిపాకల

ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు

నార్కట్‌పల్లి, జనవరి 1: నార్కట్‌పల్లి మండలానికి చెందిన టీఆర్‌ఎస్ నేతలు సోమవారం ఎమ్మెల్యే వీరేశాన్ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎంపీపీ మల్లికార్జున్‌రెడ్డి, సట్టు సత్తయ్య, గడ్డం పశుపతి, బైరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, యాదయ్యలు ఉన్నారు.

సీఐగా పదోన్నతి



అయోధ్య

శాలిగౌరారం, జనవరి 1: శాలిగౌరారం ఎస్ఐ శ్రీరాముల అయోకు సీఐగా పదోన్నతి లభించింది. 1983లో కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరిన అయోధ్య 2008లో ఎస్ఐగా పదోన్నతి పొందారు. ఉమ్మడి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించి రెండేళ్ల క్రితం శాలిగౌరారం ఎస్ఐగా వచ్చారు.

ఉత్తమ్‌కు శుభాకాంక్షలు

శాలిగౌరారం, జనవరి 1:రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నూక కిరణ్‌కుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు



నకిరేకల్ గౌతమి పాఠశాలతో ఫ్యాన్సీ డ్రస్ పోటీల్లో పాల్గొన్న చిన్నారులు

నూతన ఆంగ్ల సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ నియోజకవర్గంలో ఆదివారం రాత్రి నుంచి పలు కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. భక్తుల రద్దీతో దేవాలయాలు కిక్కిరిశాయి.

నకిరేకల్, జనవరి 1: నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆదివారం రాత్రి నూతన సంవత్సర సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నా, పెద్దా తేడాలేకుండా కేక్ కట్ చేసి నూతన సంవత్సరాన్ని కేరింతలతో అహ్వానించారు. మెయిన్‌సెంటర్‌లో యువకులు బాణాసంచా కాల్చారు. మహిళలు తమ ఇళ్లముందు రంగులతో ముగ్గులు వేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, సాయిబాబా మందిరం, ఆంజనేయ, కనకదుర్గ, శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలు కేక్ కట్ చేసి టీఆర్‌ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో నాయకులు పూజర్ల శంభయ్య, తొనుపునూరి శంకరయ్య, సోమా యాదగిరి, గాదగోని కొండయ్య, వీర్లపాటి రమేష్, పెండెం సదానందం, ఉపసర్పంచ్ మంగినపల్లి రాజు పాల్గొన్నారు.

గౌతమి పాఠశాలలో..

గౌతమి ఇంగ్లీష్ మీడియంలో సోమవారం ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ బత్తుల వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ఉమర్, హరీష్‌లు పాల్గొన్నారు.

కేతేపల్లి: కేతేపల్లితో పాటు మండంలోని అన్ని గ్రామాల్లో యువతీ యువకులు కేక్‌లు కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆదివారం అర్ధరాత్రి చర్చీలలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. మహిళలు అందమైన ముగ్గులు వేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీపీ గుత్తా మంజులమాధవరెడ్డి, బొజ్జ సుందర్, కోట పుల్లయ్య, ఎల్.రాజు, కొప్పుల ప్రదీప్‌రెడ్డి, ఎం.సాల్మన్, ఎం.కరుణాకర్‌రెడ్డి, బి.దయాకర్‌రెడ్డి, బొజ్జ రామకృష్ణ, టి.సాగర్ తదితరులు ఆదివారం అర్ధరాత్రి వీధుల్లోకి వచ్చి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

నార్కట్‌పల్లి: నూతన సంవత్సర వేడుకలు మండలంలో జోష్‌గా జరిగాయి. యువకులు బైక్‌లపై ఈలలు వేస్తూ వీధుల్లో చక్కర్లు కొట్టారు. యువతీయువకులు కేక్‌లు కట్ చేశారు. పట్టణంలోని పలు వీధుల్లో సౌండ్ బా క్స్‌లు, డీజేలు పెట్టుకుని డ్యాన్స్‌లు చేస్తూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణసంచా కాల్చి సంబరం చేశారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోటళ్లు కూడా ప్రజల రద్దీతో కిక్కిరిశాయి. పలు దేవాలయాలు భక్తులతో కిటకిట లాడాయి.



కట్టంగూరులో ముగ్గులు వేస్తున్న చిన్నారులు

శాలిగౌరారం: శాలిగౌరారం మండంలో నూతన సంవత్సర వేడుకలను ఘ నంగా జరుపుకున్నారు. కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. మహిళలు తమ ఇళ్లముందు నూతన సంవత్సర చిహ్నాలతో ముగ్గులు వేశారు. ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

కట్టంగూరు: నూతన సంవత్సర వేడుకలను మండల ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ప్రజాప్రతినిధు లు, అధికారులు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు తమ ఇళ్ల ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ముగ్గులు వేశారు.

'కల్యాణలక్ష్మిని సద్వినియోగం చేసుకోవాలి'

నకిరేకల్, జనవరి 1: కల్యాణలక్ష్మి పథకాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. పట్టణంలోని పన్నాలగూడెంకు చెందిన పాటి చంద్రకళకు కల్యాణలక్ష్మి పథకం నుంచి మంజూరైన రూ. 51వేల చెక్కును సోమవారం నకిరేకల్‌లో అందజేసి మాట్లాడారు. పేదప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పలు పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. కార్యక్రమంలో పూజర్ల శంభయ్య, మండల, పట్టణ అధ్యక్షులు పల్‌రెడ్డి నర్సింహారెడ్డి, కొండ వెంకన్న, సోమా యాదగిరి, వీర్లపాటి రమేష్, గుండెబోయిన యాదగిరి, ఉపసర్పంచ్ మంగినపల్లి రాజు, గాదగోని కొండయ్య, రాచకొండ వెంకన్న, యానాల శేఖర్‌రెడ్డి, బొక్క చంద్రారెడ్డి, యాసారపు శ్రీను, చెవుగోని శంకర్, యానాల లింగారెడ్డి, కదిరె రమేష్ పాల్గొన్నారు.



చెక్కు అందజేస్తున్న బండా, వేముల

బాలరాజుయాదవ్ జన్మదిన వేడుకలు

నకిరేకల్, జనవరి 1: తెలంగాణ విద్యార్థి జేఏసీ, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ జన్మదిన వేడుకలను డీబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రె డ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో నోముల శంకర్, బొబ్బలి గిరి, పెరిక దివాకర్, నోముల తేజ్, అబ్బగోని సురేష్; మిర్యాల సుందర్‌రాజు, గణేష్, నాగరాజు, శేఖర్ పాల్గొన్నారు.



ఐఎన్X టీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా సోమయ్య

త్రిపురారం, జనవరి 1: ఐఎన్X టీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన అంబటి సోమయ్య ఎన్నికయ్యారు. ఐఎన్X టీయుసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి సోమవారం సోమయ్యకు నియామక పత్రం అందజేశారు. తన ఎన్నికకు సహకరించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు మార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంక్షిప్తం

జీపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కొండయ్యనాయుడు

దామరచర్ల, జనవరి 1: గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని ఇర్కిగూడెం గ్రామానికి చెందిన ఆర్. కొండయ్య నాయుడు ఎన్నికయ్యారు. సోమవారం నల్లగొండలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యజ్ఞనారాయణ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.

బంగారు తెలంగాణ కేసీఆర్ లక్ష్యం

మిర్యాలగూడ, జనవరి 1: బంగారు తెలంగాణ లక్ష్య సిద్ధికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన 42 నెలల కాలంలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. వ్యవసాయానికి 24గంటల విద్యుతX నిర్ణయాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు అభినందిస్తున్నాయన్నారు. మిషనX భగీరథ పనులు పూర్తైతే ఇంటింటికీ తాగు నీరందుతుందన్నారు.

'నిబద్ధతతో వ్యవహరిస్తేనే దైవానుగ్రహం'

మిర్యాలగూడ టౌన్, జనవరి1: నిబద్ధతతో వ్యవహరిస్తే దైవానుగ్రహం పొందొచ్చని బంగారుగడ్డ చర్చి ఫాదర్ దాస్ హెన్రీ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషి బలహీనతలను వదలడంతో పాటు దూమ, మధ్యపానాలకు దూరంగా ఉండాలన్నారు. సమస్యలు, చిక్కులు వచ్చిన సందర్భంలో అధైర్య పడకుండా ఉండాలని సూచించారు. అనంతరం పలు అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో నతానియేల్, వినోద్ సాగర్, ఎలీషా, కవిత, రూతX, కిరణ్మయి, లెంజిమినX, జార్జ్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

'సేవా దృక్పథాన్ని అలవరుచుకోవాలి'

మిర్యాలగూడ అర్బన్, జనవరి 1: ప్రతి ఒక్కరూ సేవాదృక్పథాన్ని అలవరచుకోవాలని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి కోరారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అన్నభీమోజు నాగార్జునాచారి జన్మదిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు అలవరుచుకున్న నాగార్జునాచారి విద్యార్థి దశ నుంచి ప్రజాసేవకు అంకితమయ్యారన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో రఫి, మామిడాల ఉపేందర్, బిక్షుX, వెంకటేశ్వర్లు, నాగేందర్, జావిద్, జాని, రాంసింగ్, గొట్టె ముక్కల లక్ష్మణాచారి పాల్గొన్నారు.

ఆయకట్టులో ముమ్మరంగా వరినాట్లు

గుర్రంపోడు, జనవరి 1: ఏఎమ్మార్పీ ఆయకట్టులో ఆరు తడి పంటలకు ఆరు విడతలుగా ఎప్రిల్ నెలఖారు వరకు నీరు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల ఆశలు చిగురించాయి. నాగార్జునసాగర్ జలాశయంలో 575 అడుగులకు నీటిమట్టం చేరినప్పుడు యాసంగిలో ఏఎమ్మార్పీ ఆయకట్టుకు తప్పకుండ నీరు ఇస్తారనే నమ్మకంతో రైతులు ఉన్నారు. ఆలస్యమైన ఎట్టకేలకు నీటి విడుదల ప్రణాళికను ప్రకటించడంతో పంటలసాగుకు సిద్దపడుతున్నారు.



వరినారు తీస్తున్న కూలీలు

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మూడున్నర సంవత్సరాలలో రైతులు ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటి విడుదల జరుగలేదు. కేవలం సాగునీటి అవసరాలకు చెరువులు నింపేందుకు అడపా డపా నీరు వదలడం తప్పితే అన్ని మేజర్ కాల్వలకు సాగు నీరు ఇవ్వనేలేదు. ఐదు సంవత్సరాల క్రితం సాగర్‌లో సరిపడా నీరు చేరినప్పుడల్లా ఖరీఫ్, రబీ సీజనX లలో వారబందీకిగాను పది రోజులకు ఒక్కసారి మేజర్ కాలువలకు నీరు వదలడం తదో రైతులు పంటలు పండించుకునేవారు. ఏఎమ్మార్పీ ఆరు తడి పంటల సాగు డిజైనX చేసి ఆ మేరకు నీరు వదిలిన రైతులు వరిసాగు చేసేవారు. మూడేళ్లుగా సాగర్ జలాశయంలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ఆరుతడి పంటలకు నీరు విడుదల చేయలేదు. దీంతో ఆయకట్టు రైతులు వరిసాగుపై ఆశలు వదులుకొని మెట్టపైర్లనే సాగుచేస్తు చివరకు వరిమడుల అచ్చులను తొలగించుకున్నారు. ప్రస్తుతం రైతులు యాసంగి సీజనX లో నీటి విడుదల జరుగుతుండడంతో సంతోషిస్తున్నారు.

వరిసాగుపైనే రైతుల ఆసక్తి

ఆయకట్టులో ఆరుతడి పంటలకన్నా రైతులు వరిసాగుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. యాసంగి సీజనX కు ఏఎమ్మార్పీ ఆయకట్టుకు నీరు వదలడంతో ఆయకట్టు పరిధిలోని మూడు లక్షల ఎకరాలకుగాను రెండు లక్షల ఎకరాల్లో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకునే వీలుంది. యాసంగి సీజనX లో ఆయకట్టులో 30 వేల ఎకరాలలో వరిసాగు జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మండలంలోని ఏఎమ్మార్పీ ఆయకట్టులో 22 వేల ఎకరాలు ఉండగా ఆరుతడి పంటలుపోగా 5 వేల ఎకరాలలో వరిసాగు జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.



చామ్లేడులో దుక్కులు దున్నుతున్న రైతులు

మేజర్ కాలువలో ఉన్న కంపచెట్లు తొలగించాలి



ప్రధాన కాల్వ వెంబడి కంపచెట్లు తొలగించారు. మేజర్, మైనర్ కాల్వల్లో కంపచెట్లు నిండి ఉన్నాయి. కంపచెట్లు తొలగించి నీరు వృథా కాకుండ అధికారులు చర్యలు తీసుకోవాలి.

- రేపాక లక్ష్మీపతి, గుర్రంపోడు

'ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి విఫలం'



సమావేశంలో మాట్లాడుతున్న అంజయ్యయాదవ్.

నిడమనూరు, జనవరి1: ప్రతిపక్ష నాయకుడిగా కుందూరు జానారెడ్డి పూర్తి గా విఫలమయ్యాడని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కడారి అంజయ్యయాదవ్ విమర్శించారు. సోమవారం నిడమనూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ధీటుగా నిలదీయడంలో జానారెడ్డి సరైన వైఖరి అవలంబించడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించి కేసీఆర్ పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో పేదలకు ఒరిగిందేమి లేదని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసినందున టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయిందన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని విమర్శించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటు పడింది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనన్నారు. పేదల పార్టీగా తమ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఎప్పటికీ ఉంటుందన్నారు. ఎర్రబెల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ బరిలో ఉంటుందని తెలిపారు. ఉప ఎన్నికల్లో మిత్రపక్షంగా బీజేపీ మద్దతు తీసుకుంటామన్నారు. తమ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమన్నారు. సమావేశంలో జిల్లా నాయకుడు ఇరిగినేని అంజయ్య, మండల అధ్యక్షుడు కోమటి వెంకన్న, కలకొండ వెంకటేశ్వర్లు, పోలె రామచంద్రం, మంద తిరుపతయ్య, సైదయ్య, కుక్కడపు నారాయణ, కృష్ణారెడ్డి, స్వరాజ్యం, సంక్రాంతి నారాయణ, చంచల శ్రీకాంత్, గొంగడాల అశోక్, ఈదయ్య, పులుసు రామలింగం తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో పలువురి చేరిక

మాడ్గులపల్లి, జనవరి 1: మండలంలోని గజలాపురం గ్రామానికి చెందిన టీ ఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఎల్లబోయిన శేఖర్, గరగోటి లింగయ్య, శావయ్య, మరో పదిమందితో కలిసి సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు.

వెంకట్‌రెడ్డి కుటుంబానికి పలువురి పరామర్శ

తిరుమలగిరి(సాగర్), జనవరి1: టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నాగేండ్ల వెంకట్‌రెడ్డి మాతృమూర్తి సోమవారం తెల్లవారుజామున మరణించింది. దీంతో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ నోముల నర్సింహ్మయ్య, జిల్లా నాయకులు ఎంసీ కోటిరెడ్డిలు ఆయన కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ నోముల నర్సింహ్మయ్య మాట్లాడాతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. వీరితోపాటు ఆయనను పరామర్శించిన వారిలో చవ్వా బ్రహ్మానందరెడ్డి, శాగం రాఘవరెడ్డి, కురాకుల వెంకటేశ్వర్లు,వర్ర వెంకట్‌రెడ్డి, కేవీ రామారావు, కాంగ్రెస్ నాయకులు శాగం పెద్దిరెడ్డి, అల్లి పెద్ది రాజు, కాంసాని సాంబశివరెడ్డి, కామిరెడ్డి ఎల్లారెడ్డి, తదితరులు ఉన్నారు.



వెంకట్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తున్న నోముల

మార్కెట్ ధరలు

కిలో రూ. టమాట: రూ.20, వంకాయ: 25, పచ్చిమిర్చి 60, బెండకాయ 30, దొండకాయ, 30, దోసకాయ 25, గోకర 50 ఆలుగడ్డ 30, చామగడ్డ 40 ఉల్లిగడ్డ 60, కీరా 60, క్యారెట్60, బీట్‌రూట్ 60.

గ్యాస్ సమాచారం

వివేకానంద గ్యాస్ఏజెన్సీ

ఫోన్ నెంబర్: 08680 278999

డిసెంబరు 15వ తేదీ వరకు బుక్ చేసుకున్న వారికి సరఫరా చేస్తారు.

సినిమాలు

అచ్చిరెడ్డి: ఎంసీఏ

- హాలియా

దేవరకొండ
నియోజకవర్గం

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

దేవరకొండ, జనవరి 1: దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ లో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలోని పలు సమస్యలను ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే తెలిపారు.



వన సేవకులకు అందని వేతనం

» ఐదు నెలలుగా అందక ఇక్కట్లు
» చెల్లించాలని వేడుకోలు..



కోరుట్లలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీ

నేరేడుగొమ్ము, జనవరి 1: వన నర్సరీలలో సేవకులుగా పనిచేస్తున్న కూలీలకు ఐదు నెలలుగా వేతనం చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లోని 6 నర్సరీలలో 30 మంది కూలీలు వన సేవకులుగా విధులు నిర్వహిస్తున్నారు. అటవీశాఖ సంరక్షణలో ఏర్పాటు చేసిన నర్సరీలలో మొక్కలకు నీరుపోసి సంరక్షించడమే కూలీలపని. నేరేడుగొమ్ము మండలంలోని పోలేపల్లి, కోరట్ల, యలమలమంద, తిమ్మాపురం, జోడుబావితండా, కంభాలపల్లి నర్సరీలలో వన సేవకులుగా పని చేస్తున్న కూలీలకు నెలకు ఒక్కరికి రూ.4 వేల చొప్పున అటవీ శాఖ అందజేయాలి. కానీ గత ఐదు నెలలుగా కూలీ డబ్బులు రాకపోవడంతో పూటగడవడం భారమైందని వనసేవకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కూలీ డబ్బుల కోసం అధికారులను అడిగితే బిల్లులు మంజూరు కావడంలేదని చెబుతున్నారని పలువురు తెలుపుతున్నారు. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి నెల, నెలా కూలీ డబ్బులు అందేలా చర్యలు చేపట్టాలని వన సేవకులు కోరుతున్నారు. ఈ విషయమై చందంపేట అటవీ శాఖ అధికారి సర్వేశ్వర్‌ను 'ఆంధ్రజ్యోతి' వివరణ కోరగా నర్సరీలలో పనిచేసే కూలిలకు కూలీడబ్బులు ఆలస్యంగా అందుతున్న మాట వాస్తవ మేనని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందన్నారు.

ఐదు నెలలుగా ఇబ్బందులు పడుతున్నాం...



ఐదు నెలలుగా కూలీ డబ్బులు రావడంలేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులను అడిగితే బిల్లులు రాలేదంటున్నారు. సమస్యను పరిష్కరించాలి.

- లక్ష్మమ్మ, వన సంరక్షురాలు, కోరుట్ల

నెల, నెలా వేతనాలు అందించాలి



వన నర్సరీలలో పనిచేసే సంరక్షకులకు నెల, నెలా వేతనాలు అందజేయాలి. ఐదు నెలలుగా కూలీ డబ్బులు రాకపోవడంతో అప్పులు చేసి జీవనం కొనసాగిస్తున్నాం.

- గోవిందు, వన సంరక్షకుడు, కోరుట్ల

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు



ఎంపీ, ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతున్న నాయకులు

చింతపల్లి, జనవరి 1: నూతన సంవత్సర వేడుకలను మండలంలో ఘనంగా జరుపుకున్నారు. చింతపల్లి, వీటీనగర్‌లో యువత ఆదివారం రాత్రి 12 గంటల వరకు ఉల్లాసంగా గడిపి కేక్‌లు కట్ చేసుకొని, కేరింతలతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని షిరిడీ సాయిబాబా దేవాలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. నల్లగొండ, సూర్యాపేట, గుంటూరు, హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల నుంచి భక్తులు విచ్చేసి సాయినాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. సాయిబాబా శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని నల్లగొండకు చెందిన వందమంది అంధ విద్యార్థులకు సాయిబాబా ట్రస్టు ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, టీఆర్‌ఎస్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నట్వ గిరిధర్, మండల అధ్యక్షుడు గోపిడి కిష్టారెడ్డి, స్థానిక సర్పంచ్ నట్వ అంజనమ్మ, నాంపల్లి సీఐ ఎ.బాలగంగిరెడ్డి, చింతపల్లి ఎస్ఐ ఎం.నాగభూషన్ రావులతో పాటు పలువురు ప్రజా ప్రతిని ధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్ర మంలో దేవాలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మంచికంటి ధనంజయ్య, కొమిరిశెట్టి వెంకటయ్య, ఊరే కృష్ణయ్య, కుంభం పుల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ, మిర్యాల గూడ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భాస్కర్‌రావులకు చింతపల్లి మండలానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్ నాయకులు సోమవారం పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాం క్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బాదేపల్లి పులిరాజ్‌గౌడ్, కాశగోని వెంకటయ్య, నిరంజన్ గౌడ్, యాదగిరి ఉన్నారు.



చింతపల్లి సాయిబాబా ఆలయంలో బారులు తీరిన భక్తులు

జానారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు...



జానారెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు

కొండమల్లేపల్లి, జనవరి 1: కాంగ్రెస్ సీఎల్పీనేత కుందూరు జానారెడ్డికి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో దేవరకొండ కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో నియోజకవర్గ ఇంచార్జి జగన్ లాల్‌నాయక్, బీల్యానాయక్, డీసీసీ ప్రధానకార్యదర్శి పసు నూరి యుగేందర్‌రెడ్డి, కొండమల్లేపల్లి మండల అధ్యక్షుడు ఉట్కూరి వేమన్ రెడ్డి, మక్కపల్లి సర్పంచ్ లెంకల అశోక్‌రెడ్డి, మేకల కృష్ణయ్య, జయశంకర్ తదితరులు ఉన్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

నూతన సంవత్సరం పురస్కరించుకుని మండల కేంద్రం చౌరస్తాలోగల సీతారామ చంద్ర మౌళీశ్వర ఆలయంలో భక్తులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరంలో అంతామంచి జరగాలని కుటుం బసభ్యులతో కలిసి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఉట్కూరి వేమన్ రెడ్డి, వరికుప్పల శ్రీనివాస్, తిరుపతయ్య, మాధవరెడ్డి, నరేష్, రాములు, బూడిద వెంకటయ్య, జ్యోతి, వెంకటమ్మ, కాలు వపల్లి శ్రీను, పూజారులు గణపతి శర్మ, జయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

చర్చిల్లో క్రైస్తవ బోధనలు

కొండమల్లేపల్లి - దేవరకొండ రోడ్డులో సులోహు ఏసుక్రీస్తు మందిరంలో సోమవారం కొత్త సంవత్సరం మొదటిరోజు సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు బోధనలు భక్తులకు వివరించారు. కార్యక్రమంలో విద్యాసాగర్, దేవకుమార్, సొలొమ్మ, డేవిడ్, యాదగిరి, హెడ్‌వర్డు, సత్యనారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



కొండమల్లేపల్లి సీతారామాలయంలో పూజలు చేస్తున్న భక్తులు

వార్తలు



బధిర విద్యార్థులకు పండ్ల పంపిణీ

కొండమల్లేపల్లి, జనవరి 1: మండల కేంద్రంలోని సోలిడార్ తెలంగాణ బధిరుల పాఠశాలలో సిద్దిసమాధి యోగ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దివ్యాంగులను స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాల నాయకులు ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో కుకుడాల వెంకటేశ్వర్లు, నాగార్జునరెడ్డి, ఏడుకొండ రాము, శివ, రమేష్, ప్రసాద్, పాఠశాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.



క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కృషి

దేవరకొండ, జనవరి 1: సీఎం కేసీఆర్ క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తున్నాడని దేవరకొండ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దూదిపాల వేణుధర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఒకటో వార్డులో చర్చి ఆర్చి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. చర్చి నిర్మాణానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో అంకూరి ప్రకాష్, పాస్టర్ సురేష్ పాల్గొన్నారు.



అయ్యప్పస్వామి ఆలయంలో మహా హోమం

డిండి, జనవరి 1: మండల కేంద్రంలోని హరిహరక్షేత్ర అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం సకలదేవతల మహాహోమం నిర్వహించారు. ప్రథమ వారిషికోత్సవంలో భాగంగా సోమవారం ఉదయం నుంచే పూజ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్వామివారిని ఫల, పుష్ప, పంచామృతాలతో అభిషేకించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గురుస్వామి కన్నె, గంట స్వాములు పాల్గొన్నారు.

నిరంతర విద్యుత్ ఘనత టీఆర్ఎస్‌దే : శ్రీనివాస్

నల్లగొండ, జనవరి 1: దేశంలోనే నిరంతర విద్యుత్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని నల్లగొండ డీసీసీబీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరంతరాయంగా ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను రైతు సోదరులకు అందించటం అభినందించదగిన విషయమని పేర్కొన్నారు. రైతుల అడగకుండానే ముఖ్యమంత్రి నిరంతరాయంగా విద్యుత్‌ను అందిండంపై తెలంగాణలోని రైతులు ఎంతో రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఇందకుఉ మంత్రి జగదీష్‌రెడ్డి చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. గత పాలకుల పాలనలో ప్రతి పక్షాలు 7గంటల విద్యుత్ కు ధర్నాలు చేసిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు.

ఘనంగా నూతన వేడుకలు



స్నేహ అనాథ ఆశ్రమంలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి సతీమణి సునీతాజగదీష్‌రెడ్డి



కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న గిరిజన నేతలు

నల్లగొండ కల్చరల్, జనవరి1 : నూతన సంవత్సర వేడుకలను జిల్లాకేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయా యి. పానగల్‌లోని ఛాయా, పచ్చల సోమేశ్వర, వేంకటేశ్వర స్వామి ఆలయం, తులసీనగర్‌లోని భక్తాంజనేయ, షేర్‌బంగ్లాలోని సంతోషీమాత ఆలయం, బీట్ మార్కెట్‌లోని శ్రీరామకోటి స్థూప దేవాలయం, క్లాక్‌టవర్ సెంటర్‌లోని తెలుగు బాప్టిస్టు చర్చిలో ఫాదర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనం గా నిర్వహించారు. వీటీకాలనీలోని శ్రీదేవీ భూదేవీ సహి త వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో కౌన్సిలర్ రావుల శ్రీనివాస్‌రెడ్డి, నూకల జయపాల్ రెడ్డి, నాగులపల్లి శ్యాంసుందర్, గిరిజ తదితరులు పాల్గొన్నారు.

శాశ్వత భవనం కేటాయింపునకు హామీ

విద్యుత్ శాఖ మంత్రి సతీమణి సునీతాజగదీష్‌రెడ్డి సోమవారం పానగల్‌లోని చారుమతి చైల్డ్‌కేర్ సెంటర్, చర్లపల్లిలోని స్నేహ అనాథ ఆశ్రమంలో చిన్నారులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భ ంగా ఆమె మాట్లాడుతూ చారమతి చైల్డ్ కేర్ సెంటర్‌కు శాశ్వత భవనం కేటాయింపునకు కృషి చేస్తానని హామీనిచ్చారు. టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమ నిర్వహణకు అవసరమైన సహకారాన్ని అందిస్తానన్నారు. మంత్రి సతీమణితో కలిసి స్వెట్టర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా కన్వీనర్ భోనగిరి దేవేందర్, నాయకులు వెంకన్న, పిల్లి రామరాజు, చాపల లింగయ్య, రవీందర్, నాగరాజు, హరికృష్ణ, సూర మహేష్, మాలె శరణ్యా రెడ్డి, నాగిరెడ్డి, మందడి సైదిరెడ్డి, ఆశ్రమాల మేనేజర్లు శ్రీకాంత్, ఆశ్రమ నిర్వాహకురాలు కవిత తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయంలో..

జిల్లా గ్రంథాలయంలో సంస్థ అధ్యక్షుడు రేఖల భద్రాద్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠకులకు వినూత్న సేవలు అందించటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి బాలమ్మ, సంస్థ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాలచార్యులు, ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.శ్రవణ్ కుమార్, అసిస్టెంట్ లైబ్రేరియన్ కట్టా నాగయ్య, జె.మలేష్ పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన గిరిజన నేతలు

రామగిరి : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గిరిజన, కార్మిక సంక్షేమ సంఘం నాయకులు సోమవారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను కలిసి తలపాగా చుట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ శ్రీనివాస్‌రావుతో పాటు డీఎస్పీ, డీఆర్ఓ, సీఐలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కేతావత్ నగేష్, నాయకులు ధనుంజయ్‌నాయక్, నెహ్రూనాయక్, గణేష్‌నాయక్, భగవాన్‌నాయక్, రహమాన్‌నాయక్, మాంగ్యా నాయక్, బాలోజీనాయక్, రాంసింగ్ నాయక్, ధర్మేంద్రనాయక్, శివాజీనాయక్, నగేష్‌నాయక్, గోపినాయక్, జగన్‌నాయక్ పాల్గొన్నారు.

కలెక్టర్‌కు శుభాకాంక్షలు..

నల్లగొండ రూరల్ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నల్లగొండ తహసీల్దార్ వినయ్‌కుమార్ సోమవారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను కలిసి మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ స్వీట్లు, బొకేలు, పూలదండలను స్వీకరించనని ప్రకటించిన నేపథ్యంలో తహసీల్దార్ మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట డీటీ రంగారావు, ఆర్ఐ సందీప్, రెవెన్యూ సిబ్బంది ఉన్నార.

ఘనంగా నూతన వేడుకలు

తిప్పర్తి : మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. దేవాలయాల్లో, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు కేక్ కట్ చేసి కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో వార్డెన్ అంజయ్య, పాస్టర్ జక్కయ్య, సందీప్, నరేష్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్తం



క్యాలెండర్ ఆవిష్కరించిన గవర్నర్

గొల్లగూడ, జనవరి1 : ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను హైదరాబాద్‌లో గవర్నర్ కె.నరసింహన్ ఆవిష్కరించినట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీమన్నారాయణ సోమవారం తెలిపారు.

నీటి సమాచారం

ఉదయం : సావర్కర్ నగర్, శివాజీ నగర్, గాంధీ నగర్, లైన్‌వాడి, తులసి నగర్, గొల్లగూడ, క్రాంతి నగర్, సతీష్ నగర్, కలెక్టర్ ఆఫీస్ ఏరియా, రహమత్ నగర్, ఇంజన్ బావి, శ్రీరాం నగర్ కాలనీ, ఆయేషా కాలనీ, ఎల్లమ్మ దేవాలయ ప్రాంతం.

సాయంత్రం : పోలీస్ హెడ్ క్వార్టర్స్, శివాజీ నగర్, హైదరాబాద్ రోడ్, హౌజింగ్ బోర్డ్ కాలనీ, శ్రీనివాస్ కాలనీ, ప్రియదర్శిని కాలనీ, డీవీకే రోడ్, అసద్ నగర్, లూయిజ్ నగర్, జీవీ గూడెం రోడ్, పీటీఆర్ కాలనీ, రామకృష్ణ కాలనీ.

కూరగాయల ధరలు

బీరకాయ-40, వంకాయ-40, పొట్లకాయ-60, టమాటా-10, ఆలుగడ్డ-20, దోసకాయ-30, సొరకాయ-10, బెండకాయ-30, దొండకాయ-30, కాకరకాయ-40, క్యాప్సికం-40, గోకరకాయ-40, క్యారెట్-60, క్యాబేజీ-50, బీట్‌రూట్-60, బీన్స్-60, పచ్చిమిర్చి-40, ఉల్లిగడ్డ-50

గ్యాస్ సమాచారం

భారత్ గ్యాస్: ఒక రోజు ముందు బుక్ చేసుకున్న వారికి సిలిండర్ సరఫరా చేస్తారు. (08682-244684),
ఆన్ లైన్ బుకింగ్ నెం: 9848824365

హైదరాబాద్ రోడ్డు: ఒక రోజు ముందు బుక్ చేసిన వారికి, ఫోన్- 08682-247001/ ఆన్‌లైన్ బుకింగ్- 9440156789

హెచ్‌పీ: ఒకరోజు ముందు బుక్ చేసుకున్న వారికి సిలిండర్ సరఫరా చేస్తారు.
08682-248587 ఆన్ లైన్ 9666023456

ఇండేన్: ఒకరోజు ముందు బుక్‌చేసుకున్న వారికి
(08682-229944), ఆన్‌లైన్ బుకింగ్- 9848824365

సినిమాలు

తిరుమల - హలో
వెంకటేశ్వర - 2కంట్రీస్
పీవీఎన్ - ఒక్కక్షణం
నటరాజ్- ఎంసీఏ

- రామగిరి

క్యాలెండర్ ఆవిష్కరణ

రామగిరి, జనవరి 1 : స్థానిక టౌన్‌హాల్‌లో కురుమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను సంఘం నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు జమ్ము రమేష్ మాట్లాడారు. కురుమల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ ఏక తాటిపై నడవాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు మల్లేష్, ఉపాధ్యక్షులు మందుల బీరప్ప, మల్గ ఆంజనేయులు, సహాయ కార్యదర్శి అందిర్క పరమేష్, సలహాదారులు బుడిగ శ్రీనివాసులు, కనకాల అంజయ్య, కార్యవర్గ సభ్యులు మందుల స్వామి, కొండె స్వామి, ఆదినర్సింహ, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు బండా లింగస్వామి, బండారు శంతన్, మల్గ వీరయ్య, అన్నం సైదులు, కాసు గణేష్, జమ్ము నర్సింహ, మల్గ యాదయ్య, కప్పె వెంకన్న, అన్నం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు సాధించాలి

● ఎస్‌బీఐ నల్లగొండ బ్రాంచ్ ఎండీ.భాస్కర్‌రెడ్డి

కనగల్, జనవరి1 : రైతులు సేంద్రియ సాగును చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని ఎస్‌బీఐ నల్లగొండ బ్రాంచ్ ఎండీ భా స్కర్‌రెడ్డి సూచించారు. మండలంలోని రేగట్టే గ్రామంలో సోమవారం నిర్వహించిన రైతు అవగాహన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెల 3నుంచి 13వరకు 10 రోజుల పాటు గ్రామంలో వర్మి కంపోస్టు ఎరువుల తయారీ, డెయిరీ ఫాం నిర్వహణపై గ్రామ యువజన సంఘం ఆధ్వర్యంలో రైతులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామ రైతులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. సేంద్రియ సాగుతో భూమిలో పోషక విలువలను కాపాడుకోవచ్చని సూచించారు. సేంద్రియ సాగుతో పండించిన ధాన్యానికి మంచి ధర ఉంటుందన్నారు. కార్యక్రమంలో యువజన సంఘాల సభ్యులు ఎర్రోళ్ల సురేష్, నాగరాజు, కాశీం, రాజు, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న భాస్కర్‌రెడ్డి

పేదలకు ఆర్థిక సహాయం అందజేత



వేములపల్లి, జనవరి 1: మండలంలోని మొల్కపట్నం గ్రామానికి చెందిన దివ్యాంగుడు కారింగుల నాగరాజుకు ఎంపీపీ నామిరెడ్డి రవీనాకరు ణాకర్‌రెడ్డి రూ. 5వేలు, సర్పంచ్ జానకిరాములు రూ. వెయ్యి టీఆర్ఎస్ నాయకుడు పాదూరి కిరణ్‌రెడ్డి రూ. 3 వేలు అందజేశారు. జెర్రిపోతుల నర్సయ్య కుటుంబ సభ్యులకు ఎంపీపీ, సర్పంచ్ రూ. 4వేలు అందజేశారు. కార్యక్రమంలో పాండు, కానుగు రాములు, జానకిరాములు పాల్గొన్నారు.

ఓడీఎఫ్ గ్రామంగా మాడ్గులపల్లి

- వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి
- మిగతా గ్రామాలకు ఆదర్శం



పూర్తైన మరుగుదొడ్ల నిర్మాణం

మాడ్గులపల్లి, డిసెంబరు 30: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ పథకాన్ని మండలంలోని ప్రజలు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. పారిశుధ్యాన్ని నియంత్రించేందుకు మాడ్గులపల్లిలో దాదాపు వందశాతం మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న సంక్షేమ రాయితీలను సద్వినియోగం చేసుకొని మిగతా గ్రామాలు ఆదర్శంగా తీసుకునేలా కృషి చేస్తున్నారు. గ్రామంలోని ప్రజలను మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజాప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం

దేశానికి గ్రామాలే పట్టుబొమ్మలుగా భావించిన కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా గ్రామాల్లోని ప్రజలు బహిరంగ మలవిసర్జనను అరికట్టేందుకు మరుగుదొడ్లను నిర్మించుకునేందుకు ఎన్ ఆర్ఈజీఎస్ పథకంలో రూ. 12వేల రాయితీ కల్పించింది. దీంతో గ్రామంలోని ప్రజలు ఉపాధి హామీ పథకంలో మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసుకున్నారు. మాడ్గులపల్లిలో మొత్తం 735 కుటుంబాలున్నాయి. అన్ని ఇండ్లల్లో దాదాపు మరుగుదొడ్లను నిర్మించుకొని స్వచ్ఛ భారత్ , ఎన్ ఆర్ఈజీఎస్ పథకాల కింద కల్పిస్తున్న రాయితీలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఓడిఎఫ్ గ్రామంగా మాడ్గులపల్లి

జిల్లాలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా జిల్లాలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రా మాలను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఎంపిక చేశారు. అందులో భాగంగా మాడ్గులపల్లి ఓడీఎఫ్ గ్రామంగా ఎంపిక చేశారు. అదేవిధంగా గ్రామంలోని ప్రజలు బహిరంగ మవిసర్జన నియంత్రించేలా కృషి చేసిన సర్పంచ్ పుల్లెంల సైదులుకు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ప్రశంసపత్రం అందజేశారు. ప్రజలు బహిరంగ మలవిసర్జన చేయకుండా కృషి చేయాలి.



ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకోవాలి

ప్రభుత్వం నిర్మాణానికి ఇస్తున్న రూ. 12వేలను సద్వినియోగం చేసుకోవాలి. గ్రామంలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవడంతో గ్రామస్తుల సహకారంతో వందశాతం మరుగుదొడ్లను నిర్మించడం అభినందనీయం. దీనికి ప్రతిఫలంగా ఓడీఎఫ్ గ్రామంగా కలెక్టర్ ఎంపిక చేయడం గర్వంగా ఉంది. మరుగుదొడ్లను నిర్మించుకున్న ప్రజలు బహిరంగ మలవిసర్జన చేయకుండా పర్యావరణ పరిశుభ్రతను కాపాడే విధంగా కృషి చేయాలి.

- పుల్లెంల సైదులు (సర్పంచ్, మాడ్గులపల్లి)

సంక్షిప్తం



ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వం: టీడీపీ

మిర్యాలగూడ టౌన్, జనవరి 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందని టీడీపీ పట్టణ కార్యదర్శి పాతూరి ప్రసాదరావు విమర్శించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. అనంతరం 18వ వార్డులో పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో నరేందర్‌రెడ్డి, కృష్ణ, ప్రతాప్ పాల్గొన్నారు.



పేదలకు చీరెల పంపిణీ

మాడ్గులపల్లి, జనవరి 1: మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ జూలకంటి అనంతరెడ్డి సోమవారం గ్రామంలోని సుమారు 100మంది పేద మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం చీరెలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ జయరాజ్, వివేక్‌రెడ్డి, శ్రవణ్‌రెడ్డి, నాగిరెడ్డి, కోటిరెడ్డి పాల్గొన్నారు.



నిరంతర విద్యుత్ తో బహుళ ప్రయోజనాలు

మిర్యాలగూడ టౌన్, జనవరి 1: వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ తో బహుళ ప్రయోజనాలు కలుగుతాయని టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండి. షోయబ్ అన్నారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పథకాలపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపామన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్వీ జిల్లా, పట్టణ నాయకులున్నారు.

'భవన నిర్మాణానికి సహకరించాలి'

మిర్యాలగూడ టౌన్, జనవరి 1: పట్టణంలో నిర్మించే యాదవసంఘ భవన నిర్మాణానికి యాదవులు సహకరించాలని టీపీసీసీ సభ్యుడు పగిడి రామలింగయ్య యాదవ్ కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ యాదవ సంక్షేమ భవనా న్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెంకన్న, రాజు, మల్లయ్య పాల్గొన్నారు.

డ్రంకెన్ డ్రైవ్ నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు: డీఎస్పీ

మిర్యాలగూడ అర్బన్, జనవరి 1: డ్రంకెన్ డ్రైవ్ నిర్మూలించేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ పీ శ్రీనివాస్ తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రంకెన్ డ్రైవ్, వాహనాల మితిమీరిన వేగాన్ని నియంత్రించేందుకు చేపట్టిన తనిఖీ చర్యలను ఆదివారం రాత్రి పర్యవేక్షించారు. అనంతరం సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సబ్‌డివిజన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నూతన సంవత్సర స్వాగతోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. సబ్ డివిజన్ పరిధిలో నాలుగు ప్రత్యేక తనిఖీ బృందాలతో పర్యవేక్షణ కొనసాగించడంతోపాటు పట్టణ, మండల కేంద్రాల సమీపం లోని ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహించామన్నారు. డీఎస్పీ వెంట టూటౌన్ సీఐ సాయిఈశ్వర్‌గౌడ్, ఎస్ఐ శేఖర్, ట్రాఫిక్ ఎస్ఐ సర్దార్‌నాయక్, ఏఎస్ఐ పెద్దులు తదితరులు ఉన్నారు.



డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న డీఎస్పీ

కూరగాయల ధరలు

కిలోకు రూ.: టమాట 10, వంకాయ 20, పచ్చిమిర్చి 30, బెండ 30, దొండ 30, దోసకాయ30, బీర 50, గోకర 40,ఆలుగడ్డ20, చామగడ్డ 60,ఉల్లిగడ్డ44, కీర40, క్యారెట్80, బీట్‌రూట్ 60.

మాంసం ధరలు (కిలోకు)

మటన్ కేజీ ధర - రూ.460
చికెన్ కేజీ ధర - రూ.140

గ్యాస్ సమాచారం

ఇండేన్: ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వెంటనే గ్యాస్ సరఫరా చేస్తారు.
ఫోన్ నెం : 9848824365

హెచ్‌పీ: ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వెంటనే గ్యాస్ సరఫరా చేస్తారు.
ఫోన్ నెం : 9666023456

సినిమాలు

రాఘవ - 2 కంట్రీస్
శ్రీనివాస - హలో
వెంకటేశ్వర - ఎంసీఏ

• మిర్యాలగూడ టౌన్

కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి: కాంగ్రెస్



జెండా ఆవిష్కరణ చేస్తున్న నాయకులు

మిర్యాలగూడ రూరల్, జనవరి 1: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ధీరావత్ స్కైలాబ్‌నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని ఆలగడప గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చే యాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్నికల హామీని విస్మరించిందని విమర్శించారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని అన్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు చెరుమర్రి కృష్ణయ్య, పగిడి రామలింగయ్య, దామరచర్ల జడ్పీటీసీ శంకర్‌నాయక్, కరీం, కాంతారెడ్డి, ఎంపీటీసీ భవాని రామన్న, బాచబోయిన భూపతి, బూర సత్యప్రసాద్, మోహన్ రెడ్డి, నాగయ్య, భిక్షమయ్య, ఇంద్రపల్లి చిన్నరాములు తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు ప్రత్యేక పథకాలు రూపొందించాలి: ఐద్వా

మిర్యాలగూడ, జనవరి 1: మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించి అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర నాయకురాలు గాదె పద్మమ్మ కోరారు. ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం ఈదులగూడ కాలనీలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వడ్డీలేని రుణాలు ఇచ్చి మహిళలను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బాలికలు, మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మూడావత్ రవినాయక్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు మల్లు గౌతంరెడ్డి, ఎండి. అంజద్, ఊర్మిళ, స్వరాజ్యం, పూలమ్మ, పార్వతి, రెహమాన్ ఖాన్ , రాధాకృష్ణ, పాపారావు, రాంరెడ్డి, పతాని శ్రీను, రమణారెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.



బహుమతులందజేస్తున్న గాదె పద్మమ్మ

సంక్షిప్తం



కూర్చీలో వానర మృతదేహం

వానరానికి అంత్యక్రియలు

ఆత్మకూరు(ఎస్), జనవరి 1: మానవ జన్మకు సమీప సంబంధం గల వానరం మృతి చెందడంతో సంప్రదాయ పద్ధతిలో వానరానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓ రైతు. మండలంలోని కుడకుడ గ్రామ శివారున సోమవారం సబ్ స్టేషన్ వద్ద విద్యుదాఘాతంతో వానరం మృతి చెందింది. సమీపంలో ఉన్న గ్రామ రైతు లోడంగి లింగయ్య వానర మృత దేహాన్ని చూసి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. వానరం పై మానవత్వాన్ని చాటడంతో లింగయ్యను పలువురు అభినందించారు.

యువతి ఆత్మహత్య

సూర్యాపేటక్రైం, జనవరి1: గన్నేరు పప్పు తిని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం జిల్లా కేంద్రంలో జరిగింది. ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని జేజేనగర్‌కు చెందిన అనూష(20)ను గతేడాది మేలో తాళ్లగడ్డకు చెందిన ఆకుల రమేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహమైన తర్వాత భర్త రమేష్ విధులు నిర్వర్తించేందుకు కాశ్మీర్ వెళ్లాడు. అప్పటి నుంచి అనూష తన తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. రోజులాగే ఆదివారం రాత్రి నిద్రపోయింది. ఉదయం లేచే సరికి వాంతులు అవుతుండడంతో తలిదండ్రులు వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో, మెరుగైన చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తండ్రి కేసాని పున్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దాడి : రూ.40 వేలు అపహరణ

సూర్యాపేటక్రైం, జనవరి1: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని యువకులు దాడి చేసి అతడి వద్ద ఉన్న రూ. 40వేలు అపహరించారు. ఈ సంఘటన సూర్యాపేటలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన మధుసూధన్‌రావు రాత్రి సమయంలో ఖమ్మం క్రాస్‌రోడ్ నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, స్నేహ చికెన్ సెంటర్ వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. మధుసూదన్ జేబులో ఉన్న సుమారు రూ. 40వేలను అపహరించుకెళ్లారు. ఈదాడిలో మధుసూధన్‌రావు తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈవిషయమై పోలీసులు బాధితుడు ఫిర్యాదు చేశాడు.

రూ.12 కోట్లు తాగేశారు!



- నూతన సంవత్సరం వేడుకలకు భారీగా మద్యం అమ్మకాలు
- ధర పెరిగినా లెక్కబెట్టని మద్యం ప్రియులు
- రికార్డుస్థాయిలో అమ్మకాలు



పాతఏడాదికి వీడ్కోలు పలుకుతూ మద్యం ప్రియులు మత్తులో మునిగి తేలారు. గత మూడేళ్లగా డిసెంబర్ 30, 31 తేదీల్లో మద్యం విక్రయాలను పరిశీలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో పెరిగాయి. నాలుగు రోజుల క్రితం నుంచి మద్యం ధరలు పెరిగినా మందు బాబులు మాత్రం దాన్ని ఏ మాత్రం లెక్క చేయలేదు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 11 సర్కిళ్లలో 197 వైన్స్ దుకాణాలు ఉన్నాయి. అయితే డిసెంబర్ 30,31 తేదీల్లో ఈ రెండు జిల్లాల్లో రూ.12 కోట్ల విలువ చేసే మద్యం విక్రయించినట్లు ఆబ్కారీ శాఖాధికారులు పేర్కొంటున్నారు. సాధారణంగా ప్రతి రోజు రూ.2కోట్ల నుంచి రూ.3కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. గత ఏడాది చివరి రెండు రోజుల్లో రూ.5కోట్ల నుంచి రూ.7కోట్ల విలువ గల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.12కోట్ల మేర అమ్మకాలు జరిగాయి.

అధికంగా సాధారణ మద్యమే...

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో విక్రయించిన మద్యంలో 40 శాతం ఆఫీసర్స్ ఛాయిస్(ఓసీ), 20 శాతం మెక్డోవెల్(ఎంసీ) లిక్కర్ ఉన్నట్లు మద్యం డిపో అధికారులు చెబుతున్నారు. మిగిలిన 40 శాతంలో ఖరీదైన మందు విక్రయాలు సాగాయి. ఈ రెండు రోజుల్లో 2 లక్షల 75వేల కేసుల బీర్లు(కేసులో 12బీర్లు) విక్రయాలు జరిగాయి. దీని ద్వారా రూ.12 కోట్లు ఆదాయం చేకూరింది.

ధరలు పెరిగినా...

మద్యం ప్రియులు సంబరాల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం పెరిగిన ధరలను సైతం లెక్కచేయలేదు. నూతన సంవత్సర వేడుకలే ప్రధానమనుకున్న మందుబాబులు బాటిల్‌కు రూ.40 నుంచి రూ.60 వరకు పెరిగినా పట్టించుకోలేదు.

మూడేళ్లుగా డిసెంబర్ చివరి రెండు రోజుల్లో అమ్మకాలు ఇలా..

సంవత్సరం	మద్యం కార్టన్లు	బీర్ కార్టన్లు	విలువ (రూ.కోట్లలో)
2015 డిసెంబరు 30	6,137	10,036	3.62
డిసెంబరు 31	6,957	6,584	3.34
మొత్తం	13094	16620	6.96
2016 డిసెంబరు 30	7,118	12,378	4.43
డిసెంబరు 31	5,884	10,094	3.78
మొత్తం	13002	22472	8.21
2017 డిసెంబరు 30	7,162	11,231	4.67
డిసెంబరు 31	7,200	11,121	7.42
మొత్తం	14362	22352	12.09

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

- ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
- నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

కొండమల్లేపల్లి, జనవరి 1: వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి భార్య భర్తను హతమార్చినట్లు నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి సీఐ శివరాం రెడ్డి తెలిపారు. సోమవారం కొండమల్లేపల్లి పోలీస్‌స్టేషన్ లో కేసు వివరాలు వెల్లడించారు. డిసెంబరు 28న మండలంలోని చెన్నారం గ్రామపంచాయతీ ఏపూరుతండాకు చెందిన రమావత్ సోమానాయక్ (33)ను భార్య భారతితోపాటు అదే తండాకు చెందిన ప్రియుడు రమావత్ శివలు కలిసి సోమనాయక్ నిద్రిస్తుండగా గొంతు నులిమి హత్యకు పాల్పడ్డారన్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుపడుతు న్నాడని సోమానాయక్‌ను అతడి భార్య హత్య చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి దేవరకొండ కోర్టుకు రిమాండ్‌కు పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన ఐడీ పార్టీ సిబ్బంది హేమునాయక్, ప్రభాకర్, రవీందర్, నరేష్, సైదులును సీఐ అభినందించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు శంకర్‌రెడ్డి, శ్రీనివాస్, ఏఎస్ఐ హనుమంతరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



కొండమల్లేపల్లిలో వివరాలు వెల్లడిస్తున్న సీఐ శివరాం

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

- ఇద్దరికి గాయాలు..

బీబీనగర్, భువనగిరి క్రైం, జనవరి1: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బీబీనగర్-కొండమడుగు మెట్టు మార్గమధ్యలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై మైసమ్మ గుడి సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా మల్కేసర్ మండలం ఏదుల్లాబాద్ గ్రామానికి చెందిన గుమ్మడి ప్రశాంత్ (20) బైక్‌పై బీబీనగర్ మండలం గూడూరు గ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్‌కు చెందిన మాచర్ల సురేష్ కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా వెనక నుంచి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రశాంత్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.



ప్రమాదంలో గాయపడిన స్టాలిన్

మిర్యాలగూడ అర్బన్: ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జరిగిన బస్సు ప్రమాదంలో సోమవారం వృద్ధురాలు తీవ్రం గా గాయపడింది. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన మజ్జిగపు సాయమ్మ అనే వృద్ధురాలు బస్సెక్కి ఇంటికి వెళ్లేందుకు డిపోకు వచ్చింది. బస్ వద్దకు చేరుకునేందుకు వెళ్లగా అదే బస్ ఢీకొట్టింది. దీంతో సాయమ్మ తీవ్రంగా గాయపడింది. 108 అంబులెన్స్‌లో చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. టు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనంతగిరి: ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని త్రిపురారం పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్‌కు చెందిన స్టాలిన్ పని నిమిత్తం బైక్‌పై కోదాడకు వస్తుండగా తమ్మర పెట్రోల్ బంక్ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన స్టాలిన్‌ను కోదాడ ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించారు.

నార్కట్‌పల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పాశం కృష్ణారెడ్డి(70) వ్యవసాయ బావి వద్దకు వెళ్లేందుకు కామినేని ఆస్పత్రి వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కృష్ణా రెడ్డిని స్థానికులు కామినేని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైద్రాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.



కృష్ణారెడ్డి(ఫైల్)

చికిత్స పొందుతూ యువకుడు..

మద్దిరాల: చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గుట్టకాడి తండాలో సోమవారం జరిగింది. ఏఎస్ఐ యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన యువకుడు బానోతు సురేష్ (20) కుటుంబ సమ స్యలతో మనస్తాపానికి గురై ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం, పరిస్థితి విషమించడంతో హైద్రాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి సోదరుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.

రైతును ఆదుకునేందుకే..

నిరంతర విద్యుత్

- సీఎం వ్యూహం వల్లే విజయం
- మంత్రి జగదీష్‌రెడ్డి

చివ్వెంల, జనవరి 1: అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవడానికే నిరంతర విద్యుత్ ను అందిస్తున్నామని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం అర్ధ రాత్రి మండల పరిధిలోని కుడకుడ గ్రామ ఆవాసం కోమటికుంటలో వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ ను అం దించడంలో భాగంగా ఓ రైతు వ్యవసాయ మోటార్ స్విచ్ ను ఆన్ చేసి మాట్లాడారు. విద్యుత్ రంగంలో నేడు సాధించిన పురోగతి నాటి ప్రణాళిక ఫలితమే అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక వ్యూహం వల్లే విద్యుత్ పంపిణీ, ఉత్పత్తి, సబ్‌స్టేషన్ల నిర్వహణలో వినూత్న విధానాలు అవలంబిస్తున్నామన్నారు. ప్రజలకు కోతల్లేని విద్యుత్ ను అందిస్తూనే సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ విద్యుత్ వృథా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే వి ద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచామని, ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తామంటే కొందరు ఎద్దేవా చేశారని, నేడు అమలు చేస్తుంటే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే కోతలు లేకుడా 24 గంటల విద్యుత్ ను అందించామని ఆయన అన్నారు. రాష్ట్రంలో భవిష్యత్ అవసరాలకు సరిప డా విద్యుత్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు ప్రతి ఒక్కరూ తమ మోటార్ల వద్ద ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించాలని సూచించారు. ప్రతిపక్షాలవి అర్థరహిత ఆరోపణలన్నారు. రాష్ట్రం ఇచ్చిన హామీలనే గాక ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నట్లు తెలిపారు. అనంతరం కుడకుడలోని సమీకృత బాలుర వసతి గృహం లో విద్యార్థుల సమక్షంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని, వాటిని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, డీడీ దయానందరాణి, ఆర్డీవో మోహన్ రావ్, వార్డెన్ల సంఘం జిల్లా అద్యక్షుడు సీహెచ్ .నర్సయ్య, వార్డెన్ సతీష్‌రావ్, మండల పార్టీ అద్యక్షుడు కొణతం అప్పిరెడ్డి, గొడ్డేటి సైదులు, ఎంపీఎల్ పాల్గొన్నారు.



మోటార్ స్విచ్ ను ఆన్ చేస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

కేసీఆర్ బంధువులు..

ఇసుక మాఫియా దొరలు

- తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ
- విద్యుత్‌పై టీఆర్ఎస్‌ది బోగస్ ప్రచారం
- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్



ఉత్తమ్‌కు కేక్ తినిపిస్తున్న ఆయన సతీమణి పద్మావతి

హుజూర్‌నగర్, జనవరి 1: కేసీఆర్ బంధువులు ఇసుక మాఫియా దొరలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఒక దళితుడు ఇసుక ట్రాక్టర్ కింద పడి చనిపోతే దళితులు ఆందోళన చేశారని, దీంతో ఆ దళిత కుటుంబాలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి, దళితులపై కేసులు పెట్టారని అన్నారు. సోమవారం హుజూర్‌నగర్ పట్టణంలోని ఫణిగిరి గట్టు వద్ద మామిడి తోటలో హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో ఉత్తమ్ ప్రసంగించారు. నేరెళ్ల సంఘటన సాక్షిగా దళి త వర్గాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్‌లో ప్రకటించిన స్పీకర్ మీరాకుమార్ నేరెళ్లకు వచ్చి బాధితులను పరామర్శిస్తే హేళన చేశారని ధ్వజమెత్తారు. మద్దతు ధర అడిగినందుకు ఖమ్మంలో మిర్చి పండించిన గిరిజన రైతులకు బేడీలు వేసి మానసికంగా క్షోభకు గురిచేశారని ఆరోపించారు. సీఎం బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. బీసీల పట్ల నిజమైన ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే జనాభా ప్రకారం ఉద్యోగాల్లో, చట్ట సభల్లో రిజర్వేషన్లు చేయాలని కోరారు. తాము సం పూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. సోనియాగాంధీ ఆత్మబలిదానాలు, సుదీర్ఘ పోరాటం చూసి తెలంగాణా ఇచ్చిందన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి సీట్లో కూర్చొని సింగారించుకుంటూ ఏవో పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 2019లో జరగనున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు ఖచ్చితంగా తెలంగాణా ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ తెలంగాణాలో భారీ మెజార్టీ సాధించి అధికారం చేపడుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ, వరి పంటకు రూ.2వేల మద్దతు ధర, మిర్చికి 10వేలు, పత్తికి 5వేలు, నిరుద్యోగ యువతకు నెలకు 3వేలు కల్పిస్తామన్నారు. సాగర్, శ్రీశైలం, పోచంపాడు లాంటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సేనని, కేసీఆర్ ఏ ప్రాజెక్ట్ కట్టి ఎంత నీరు రైతులకు ఇచ్చారో చెప్పాలన్నారు. ఆదిలాబాద్ ప్రాజెక్ట్ ద్వారా 1200 మెగావాట్లు, భూపాలపల్లి ద్వారా 6 వందల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేశామన్నారు. టీఆర్ఎస్ ఏ ఒక్క విద్యుత్ సంస్థను నిర్మించలేదన్నారు. రైతులకు సరఫరా చేస్తున్న 24 గంటల విద్యుత్ కాంగ్రెస్ పార్టీ ఘనత అన్నారు. టీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్ట్‌లు, విద్యుత్ సంస్థలు నిర్మించకుండా బోగస్ ప్రచారాలు చేసుకుంటూ మోసం చేస్తున్నారన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పర్సంటేజీల కోసం కక్కుర్తి పడి పనులు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి రైతులను, ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఒక లక్ష రుణ మాఫీకే నాలుగు విడతలు అంటూ మోసం చేశారన్నారు. అసలు కట్టిన ప్రభు త్వం వడ్డీ, అపరాధ వడ్డీ కట్టకుండా రైతు సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, పున్న కైలాష్‌నేత మల్లికార్జున్‌రావు, నాగన్న, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, లక్ష్మీనారాయణరెడ్డి, నిజాముద్దీన్, హఫీజా, రామారావు, అరుణ్‌కుమార్, వెంకటేశ్వర్లు, వీరయ్యవర్మ పాల్గొన్నారు.

కుటుంబపాలనను అంతమొందించాలి

- 24గంటల విద్యుత్ తో ప్రయోజనం శూన్యం
- సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ టౌన్, జనవరి1 : రాష్ట్రంలోని కుటుంబ పాలనను అంతమొందించేందుకు నాయకులు, కార్యకర్తలంతా సిద్ధం కావాలని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన జిల్లాకేంద్రంలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగుల నుంచి విద్యార్థులు, దళితులు, రైతులందరినీ అన్ని రకాలుగా సీఎం కేసీఆర్ మోసం చేశాడని విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నిరంతర విద్యుత్‌తో భూస్వాములకే మేలు తప్ప సన్న, చిన్నకారు రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఓ వైపు 5గంటల కరెంటు ఇచ్చేందుకే ఇబ్బందిగా ఉందంటూ విద్యుత్ శాఖాధికారులు పేర్కొంటుంటే సీఎం కేసీఆర్ వాటినేవీ పట్టించుకోకుండా మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. వాస్తవానికి వ్యవసాయ రంగానికి 6నుంచి 10గంటల నాణ్యమైన విద్యుత్ సరిపోతుందని, అలాగాకుండా 24గంటల కరెంటు అమలు చేస్తే భూగర్భ జలాలు అడుగంటి రైతుల పంట పొలాలు ఎండిపోయే ప్రమాదముందన్నారు. 24గంటల కరెంటు అమలుకు నల్లగొండను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినప్పుడే ఈ విషయాన్ని తెలిపామన్నారు. 24 గంటల కరెంటును వ్యతిరేకిస్తూ అవసరమైతే పోరాడుతానన్నారు. 20ఏళ్లుగా నియోజక ప్రజలు ఎంతో నమ్మకంగా తనను గెలిపిస్తున్నారని, ఏనాడూ తాను ఎవరినీ పల్లెత్తు మాట అనలేదన్నారు. ప్రస్తుతం కొందరు తమకు తాముగా నాయకులుగా భావిస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలెవరూ నమ్మరన్నారు. ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనందున పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బొడ్డుపల్లి శ్రీనివాస్, ధనలక్ష్మి పాల్గొన్నారు.



మాట్లాడుతున్న కేవీఆర్

భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల ఇన్‌చార్జీలను గుర్తించం

- ఎమ్మెల్సీ కోమటిరెడ్డి

యాదాద్రి, జనవరి1(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ చార్జులుగా ఉంటారని, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇన్ చార్జీలను మార్పు చేసి నియమించిన వారిని తాము గుర్తించబోమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. ఆ ఇన్ చార్జుల వెంట కార్యకర్తలు తిరగాల్సిన అవసరం లేదని సూచించారు. సోమవారం ఆయన భువనగిరి రహదారి బంగ్లాలో విలేఖరులతో మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ భాధ్యతలు తనవేనన్నారు. ఏప్రిల్ మాసం వరకు ఈ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ప్రకటించి అన్ని స్థానాలను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ భువనగిరి పార్లమెంట్ పరిధిలో గ్రూపులను పేరేపిస్తున్నాడని ఆరోపించారు. గత ఎన్నికలల్లో బలహీనమైన అభ్యర్థుల కారణంగానే పార్టీ ఓటమి చెందిందన్నారు. ఆలేరు నియోజకవర్గంలో భూకబ్జా, ఫోర్జరీ కేసులు గల వారికి టికెట్ ఇవ్వవద్దని, ఆ స్థానంలో మరో బీసీ అభ్యర్థిని అభ్యర్థిగా పోటీ చేయించాలన్నారు. తమకు రాష్ట్ర పార్టీ నాయకత్వ భాద్యతలు అప్పగిస్తే, టీఆర్ఎస్‌ను గద్దె దించి కాంగ్రెస్‌ను అదికారంలోకి తెస్తామన్నారు. నయీం నుంచి స్వాధీనం చేసుకున్న రూ.2వేల కోట్ల నగదు, 20వేల కోట్ల ఆస్తులపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నయీం బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌చేశారు. 24గంటల విద్యుత్ తో ప్రయోజనం శూన్యమని విమర్శిం చారు. యాదాద్రి తరహాలో నిమ్స్‌ను అభివృద్ధి చేయాలని డిమాండ్‌చేశారు.



మాట్లాడుతున్న రాజగోపాల్‌రెడ్డి

ఇన్ఫర్మేషన్ పాయింట్

పల్లెపల్లెకూ టీడీపీ పరిశీలకుల నియామకం

హైదరాబాద్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 18 నుంచి నిర్వహించే పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకుగాను 17 పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులను టీడీపీ-టీఎస్ అధ్యక్షుడు ఎల్.రమణ నియమించారని పార్టీ కార్యక్రమాల కమిటీ కన్వీనర్ జి.బుచ్చిలింగం సోమవారం తెలిపారు. అలాగే, ప్రతీ రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక నాయకుడిని సమన్వయకర్తగా నియమించారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి టి.వీరేందర్‌గౌడ్, పెద్దపల్లి- బి.ఎన్.రెడ్డి, కరీంనగర్- వంగాల స్వామిగౌడ్, నిజామాబాద్- బొల్లం మల్లయ్యయాదవ్, జహీరాబాద్-ఎం.అమర్‌నాథ్‌బాబు, మెదక్- కొత్తకోట దయాకర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి- ఇ.పెద్దిరెడ్డి, సికింద్రాబాద్- రావుల చంద్రశేఖర్‌రెడ్డి, హైదరాబాద్- అలీ మస్కతీ, చేవెళ్ల- అరవింద్‌కుమార్ గౌడ్, మహబూబ్‌నగర్- గరికపాటి మోహన్‌రావు, నాగర్‌కర్నూలు- బక్కని నర్సింహులు, నల్లగొండ- రేవూరి ప్రకాశ్‌రెడ్డి, భువనగిరి- చాడ సురేశ్‌రెడ్డి, వరంగల్- సండ్ర వెంకట వీరయ్య, మహబూబాబాద్- లక్ష్మణ్‌నాయక్ రమావత్, ఖమ్మం- సామా భూపాల్‌రెడ్డిలను పరిశీలకులుగా నియమించారు. సమన్వయకర్తలుగా నల్లగొండ- బక్కని నర్సింహులు, భువనగిరి, వరంగల్- ఎన్.నర్సిరెడ్డిని నియమించారు.

అధికార పార్టీ కంటే..

సొంత పార్టీపైనే విమర్శలా..

- టీపీసీసీని గౌరవించాలి..
- కాంగ్రెస్ భువనగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి అనిల్ కుమార్‌రెడ్డి



మాట్లాడుతున్న అనిల్‌కుమార్‌రెడ్డి

యాదాద్రి, జనవరి1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి మాజీ ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికార టీఆర్ఎస్‌కంటే సొంతపార్టీపై ఎక్కువగా విమర్శలు చేయడం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఐక్యంగా పార్టీ పటిష్టానికి యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన అయోమయానికి గురిచేయొద్దని సూచించారు. సోమవారం ఆయన భువనగిరి రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ ఎవరిని అభ్యర్థులుగా పెట్టినా.. చివరకు కోమటిరెడ్డి అయినా ఆయన గెలుపుకోసం కష్టపడుతామని చెప్పారు. మొదట ఆయన అధిష్టానం నియమించిన టీపీసీసీని గౌరవించడం నేర్చుకోవాలన్నారు. తాము జాతీయ కమిటీ ఆదేశాల మేరకు టీపీసీసీ నిమించిన ఇన్‌చార్జీలుగా నియోజకవర్గంలో పని చేస్తున్నామన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ గ్రూపులను ప్రేరేపిస్తున్నారని కోమటిరెడ్డి చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు.

సమాచారం



● **యాదాద్రి**

ఉదయం : 4.00 గంటలకు సుప్రభాతం, 4.30: బిందెతీర్థం, ఆరాధన, 5.00 బాలభోగం, 5.30: సర్వ దర్శనాలు ప్రారంభం, 7.30: నిజాభిషేకం, 8.15: సహస్ర నామార్చన, 8.45 సర్వ దర్శనాలు, సుదర్శన నారసింహ యాగం 10.30 నిత్య కల్యాణోత్సవం, **మధ్యాహ్నం :** 12.00 స్వామివారి మహానివేదన, 1:00 దర్శనాలు తిరిగి ప్రారంభం, **సాయంత్రం :**4.00 ప్రత్యేక దర్శనాలు, 5:00 ఉభయ దర్శనాలు, 6.00 : అలంకార తిరువీధి సేవ, **రాత్రి :** 7.00 మూలవరులకు ఆరాధన, 7.30: సహస్రనామార్చన, 8.15: దర్శనాలు తిరిగి ప్రారంభం, 9.00: నివేదన, 9.30: శయనోత్సవ దర్శనం, 9.45: ద్వార బంధనం.



● **సాగర్**

నాగార్జునసాగర్ :
నిల్వ సామర్థ్యం: 590.00 (అడుగులు)
ప్రస్తుతం : 542.20 (అడుగులు)
(192.94 టీఎంసీలు)

నీటి విడుదల
ఎడమ కాల్వ : 7029 క్యూసెక్కులు
కుడి కాల్వ : 9540 క్యూసెక్కులు
జలవిద్యుత్ కేంద్రం: 89 క్యూసెక్కులు
ఎస్ఎల్‌బీసీ : 2200 క్యూసెక్కులు
రివర్స్ పంపింగ్ : 8178 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 27122 క్యూసెక్కులు
ఇన్‌ఫ్లో : 5077 క్యూసెక్కులు
శ్రీశైలం నీటిమట్టం: 869.90అడుగులు



● **మూసీ**

నిల్వ సామర్థ్యం : 645 అడుగులు
ప్రస్తుతం : 645 అడుగులు
ఇన్‌ఫ్లో : 20 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 655 క్యూసెక్కులు



● **పులిచింతల**

పూర్తిస్థాయి నిల్వ: 45.7 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ : 5.80 టీఎంసీలు
ఇన్‌ఫ్లో : 628 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 3619 క్యూసెక్కులు



● **శాలిగౌరారం**

శాలిగౌరారం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా, 18 అడుగులుగా నమోదైంది.

యాదాద్రి నారసింహుడికి
కాసుల వర్షం


యాదాద్రి తిరువీధుల్లో భక్తుల రద్దీ (ఫైల్)

- **గత ఏడాది కంటే రూ. 24.57 కోట్లు అధికం..**
- **2017లో రూ.108. 88 కోట్లు.. 2016లో రూ.84.31 కోట్లు**
- **స్వామివారు బాలాలయంలో కొలువైనా.. తగ్గని భక్తుల రాక..**

(ఆంధ్రజ్యోతి - యాదాద్రి)

భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభూ యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహ స్వామి ఆలయాన్ని ఈ ఏడాది భక్తుల నుంచి కాసుల వర్షం కురిసింది.. ఆలయం విస్తరణ.. పునర్నిర్మాణం పనులు కొనసాగుతున్నందున స్వామివారి బాలాలయంలోనే కొలువై భక్తులకు దర్శనమిస్తున్నా.. యాదాద్రి కొండపై దర్శన, పూజా, వసతి సదుపాయాలు సక్రమంగా అందుబాటులో లేక తీవ్ర అసౌకర్యాలు ఉన్నప్పటికీ.. దేశనలుమూలల నుంచి భక్తుల రాక ఏమాత్రం తగ్గలేదు.. స్వామివారిపై అచంచల భక్తి విశ్వాసాల కారణంగా ఏటికి ఏటు పోటెత్తుతున్న భక్త జనం.. స్వామివారి సన్నిధిలో జరిపించుకునే పూజా కైంకర్యాలు.. ఇతర సేవలతో స్వామివారి ఆదాయం ఘననీయంగా పెరుగుతోంది.. తిరుమల స్థాయిలో ప్రపంచ స్థాయి ఆధ్మాత్మిక పర్యాటక కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.1000 కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు అమలు జరుగుతున్న తరుణంలో స్వామివారికి భక్తుల నుంచి కూడా ఆదాయం పెరుగుదల ఆలయ వర్గాలతో పాటు స్వామివారి భక్తుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమైతున్నాయి.

స్వామి సాలీన ఆదాయం రూ.108.88 కోట్లు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారికి ఈ ఏడాది 108.88 కోట్ల వార్షిక ఆదాయం సమకూరింది. 2017 జనవరి నుంచి 31 వతేదీ వరకు స్వామివారి సన్నిధిలో జరిగే వివిధ పూజా కైంకర్యాలు, ప్రసాదాల విక్రయం, స్వామివారి దర్శన రుసుములు, హుండీల్లో కానుకలతో పాటు వసతి సదుపాయాలు, అద్దెలు ద్వారా రూ.108 కోట్ల 88లక్షల 59వేల 313 ఆదాయం సమకూరింది. ఇది గత ఏడాది కంటే రూ.24,57,38,453 అధికం.. 2016 జనవరి నుంచి డిసెంబరు వరకు సంవత్సర కాలంలో స్వామికి వచ్చిన ఆదాయం రూ.84కోట్ల 31లక్షల 20వేల 860 మాత్రమే. ఈ ఏడాది స్వామివారికి గత ఏడాది కంటే ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1కోటి 39లక్షల 25వేల 670, వ్రత పూజల ద్వారా రూ.34లక్షల81వేలు, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.60 లక్షల 40వేల 300, భక్తులు తలనీలాలు సమర్పించే కల్యాణ కట్ట ద్వారా రూ.21,95,620 అధిక రాబడి వచ్చింది. అదే విధంగా ఇతర ఆదాయ పద్దుల కింద గత ఏడాది కంటే రూ.22కోట్ల40లక్షల80వేల262 అధికం ఆదాయం సమకూరింది. ఇదిలా ఉండగా.. వసతి గదుల అద్దెల ద్వారా రూ.16,65,526 రాబడి తగ్గింది. కొండపై వసతి గదులు కూల్చివేసిన కారణంగా ఈ ఆదాయం తగ్గిందని ఆలయ అధికారులు తెలిపారు. అదే విధంగా స్వామివారికి భక్తులు సమర్పించే హుండీ కానుకల్లో కూడా గత ఏడాది కంటే రూ.28లక్షల43వేల855 ఆదాయం తగ్గింది. బాలాలయంలో భక్తుల రాక పెరిగినప్పటికీ.. హుండీల్లో కానుకలు సమర్పించడానికి అనువుగా లేకపోవడం, ఇరుకైన క్యూలైన్లు, మండపం కారణంగా హుండీల్లో కానుకలు తగ్గడానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు.

బాలాలయ దర్శనమైనా..

తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్నందున స్వామివారు దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా.. భక్తుల రాకమాత్రం తగ్గలేదు. 2016 ఏప్రిల్ మాసంలో స్వామివారి దర్శన మూర్తులను గర్భాలయం నుంచి శాస్త్రోక్తంగా బాలాలయంలో ప్రతిష్ఠించారు. బాలాలయం స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతుందని భావించారు. అయితే ఆలయవర్గాల అంచనాలు తలకిందులు చేస్తూ స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య ఏడాదికి ఏడాదికి పెరుగుతోంది. కోరిన కోరికలు తీర్చే భక్తులు కొంగుబంగారంగా కొలిచే యాదాద్రి నారసింహుడి సన్నిధికి భక్తుల తాకిడి పెరుగుతోంది. యాదాద్రి కొండ పైగల మహిమాన్విత క్షేత్రం పునర్నిర్మాణ, విస్తరణ పనులతో పాటు తిరుమల స్థాయిలో శిల్పకళాశోభితంగా తిరుమల స్థాయిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అయితే దాదాపు రూ.1000 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయితే ఆలయానికి మరింత శోభతో పాటు భక్తుల రద్దీకూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.

యదాద్రి నారసింహుడి వార్షిక ఆదాయ వివరాలు

ఆదాయ విభాగం	2017 ఆదాయం	2016 ఆదాయం
ప్రధాన బుకింగ్	2,95,10,462	2,89,26,041
ప్రత్యేక దర్శనాలు	5,75,48,450	5,15,08,150
వ్రత పూజలు	3,24,98,500	2,90,17,500
గదుల విచారణ	2,30,03,813	2,46,69,339
ప్రసాదాల విక్రయం	17,10,45,445	15,71,19,775
కల్యాణ కట్ట	1,02,97,290	81,01,670
శాశ్వత పూజలు	61,87,034	62,46,472
హుండీల కానుకలు	10,62,15,629	10,90,59,484
ఇతరత్రా ఆదాయ పద్దులు	65,25,52,691	42,84,72,429
మొత్తం	108,88,59,313	84,31,20,860

చిన్నికృష్ణుడిగా యాదాద్రి నృసింహుడు

- **నాలుగో రోజుకు అధ్యయనోత్సవాలు**
- **నేత్రపర్వంగా నవనీత కృష్ణాలంకార సేవ**
- **రాత్రికి కాళీయమర్ధనుడిగా దర్శనం**

యాదాద్రి టౌన్, జనవరి 1 : యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో అత్యంత వైభోవపేతంగా అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం అధ్యయనోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నారసింహుడిని నవనీత కృష్ణాలంకారంలో (వెన్న కృష్ణుడు) అలంకరించి ఆలయంలో ఊరేగించారు. అలంకార సేవ, ఆళ్వార్ల సేవకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. రుత్వికులు, అర్చక బృందం వేద పఠన, ప్రబంధ పారాయణం జరిపారు. ధర్మ సంస్థాపనకు భువిపైన శ్రీమన్నారాయణుడు దశావతారాల్లో లోక కల్యాణం జరిపారు. దశావతారాల్లో శ్రీ కృష్ణాలంకారం ఎంతో ప్రతిష్టమైనది, కృష్ణుడి నవనీత లీలల్లో వెన్న కృష్ణుడు (చిన్ని కృష్ణుడి లీలలు) అలంకారం అనన్యమైనది. వెన్నను తొమ్మిది దశల్లో తయారు చేస్తారని, మానవుడు తన తొమ్మిదో దశ దాటిన తర్వాత భగవానుడి అనుగ్రహాన్ని పొందుతాడని, మానవుడిలోని అహంకార మమకారాలను తొలగించి కొత్తదనాన్ని అందించే శ్రీకృష్ణ భగవానుడిని బాల సింహంగా భక్తులు ఈ అధ్యయనోత్సవాల్లో దర్శించాలని ఆచార్యులు అలంకార విశిష్టతను వివరించారు. సాయంత్రం స్వామివారిని కాళీయమర్ధన అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. బాలాలయంలో అలంకారసేవను ఊరేగించగా భక్తులు దర్శించుకున్నారు. నందవ్రజంలో పశుక్షాదులను, ప్రకృతిమండలాన్ని హింసిస్తున్న కాళీయుడనే విష సర్పం గర్వాన్ని అణిచి విషనాగుపై తాండవ నృత్యం చేసాడని, భగవానుడికి శిక్షించడమే కాక రక్షించడమే శరణాగతిని చూపుతున్నదని ఆచార్యులు వివరించారు. ఈ విశేష పూజా పర్వాలను దేవస్థాన స్థానాచార్యులు సందుగుల రాఘవాచార్యులు, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు అర్చక బృందం, వేద పండితులు, రుత్వికులు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈవో ఎన్.గీతారెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


చిన్ని కృష్ణాలంకార సేవలో లక్ష్మీనృసింహుడు

జనవరి 1న గతేడాది కన్నా 5.27లక్షలు అధిక ఆదాయం

యాదాద్రీశుడికి గతేడాది నిత్య ఆదాయం జనవరి 1 నిత్య ఆదాయం కన్నా ఈ సంవత్సరం జనవరి 1న నిత్య ఆదాయం అధికంగా సమకూరింది. గతేడాది రూ. 28,14,677 రాగా ఈ సంవత్సరం జనవరి 1న ఒక్క రోజే రూ. 33,40, 414 ఆదాయం సమకూరింది. గతేడాది కన్నా రూ. 5,27,739 రూపాయల ఆదాయం అధికంగా స్వామి వారి ఖజానాకు చేరింది. అయితే ఈ సంవత్సరం స్వామి సన్నిధిలో అధ్యయనోత్సవాలు కొనసాగుతుండడంతో నిత్య కల్యాణాలు, సుదర్శన హోమాలు రద్దు చేశారు. అయినప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో రావడం, స్వామివారి ప్రసాదాల రుసుములు పెంచడంతో ఈ సంవత్సరం అధికంగా స్వామి వారికి ఆదాయం సమకూరింది.


కొలనుపాకలో కమలాదేవి స్మారక స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం

ఆరుట్ల దంపతుల సాయుధ పోరాట చరిత్రను
పాఠ్యాంశంలో చేర్చాలి

- **సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు**

ఆలేరు, జనవరి 1 : నిజాం నవాబు సాగించిన నిరంకుశ పాలనను ఎదురించి తెలంగాణ ప్రాంత ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు రైతాంగ సాయుధపోరాటం చేపట్టిన సాయుధపోరాట యోధులు ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలాదేవి దంపతుల పోరాట చరిత్రను నేటి తరం యువతకు అందించేందుకు పాఠ్యాంశాల్లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ప్రభుత్వాన్ని కోరారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన వీరనారి అగ్నిపుష్పం ఆరుట్ల కమలాదేవి 17వ వర్థంతిలో ఆయన మాట్లాడారు. సీపీఐ గ్రామశాఖ కార్యదర్శి సొంటెం సోములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆరుట్ల కమలాదేవి స్మారక ఫౌండేషన్X వ్యవస్థాపకులు ఆరుట్ల సుశీలాదేవి, సీపీఐ జిల్లా నాయకులు అయిలి సత్తయ్య, బొలగాని సత్యనారాయణ, కొల్లూరి రాజయ్య, మండల కార్యదర్శులు చెక్క వెంకటేశ్X , శ్రీధర్, మాణిక్యం పాల్గొన్నారు.

ఏలికకు.. సవాళ్లెన్నో..?


చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ప్రధానాలయం

- ప్రతిపాదనలకే పరిమితమైన మాస్టర్ ప్లాన్
- సీఎం కేసీఆర్‌ను ఈ కమిటైనా తీసుకొచ్చేనా..?
- ధర్మకర్తల మండలిపై భక్తుల ఆశలు
- వేధిస్తున్న సిబ్బంది కొరత
- 3న పాలక మండలి ఎన్నికకు ముహూర్తం

చెర్వుగట్టు (నార్కట్‌పల్లి), జనవరి 01: నల్లగొండ జిల్లాలో అతిపెద్ద క్షేత్రంగా గుర్తింపు పొందిన నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కొలువుదీరిన పాలక మండలికి పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ధర్మకర్తల ముందు పలు అభివృద్ధి పనులు సవాళ్లుగా నిలిచాయి. ఈనెల 16న ధర్మకర్తలు ప్రమాణస్వీకారం చేసినప్పటికిని నిబంధనల ప్రకారం 10రోజుల తదుపరి చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉండగా ఈ నెల 3న ఎన్నికకు ముహూర్తం నిర్ణయించారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో చైర్మన్ ఎన్నిక జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నియామకమైన ఈ


మూలవిరాట్

కమిటీతో దేవస్థానంలో చేయాల్సిన అభివృద్ధిపై భక్తులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గడిచిన నాలుగేళ్లలో కేవలం కొన్ని అభివృద్ధి పనులు మాత్రమే జరిగాయి. సీఎం కేసీఆర్‌ను క్షేత్రానికి తీసుకువచ్చి మరింత అభివృద్ధి పర్చేందుకు సుమారు రూ.100కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ రెండేళ్లుగా కాగితాలకే పరిమితమైంది.

చేయాల్సిన అభివృద్ధి పనులివే

భక్తుల సౌకర్యార్థం చెర్వుగట్టు దేవస్థానంలో తక్షణం చేయాల్సిన అభివృద్ధి పనులపై నూతన ధర్మకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. కొండపై దాదాపు 10 టాయ్‌లెట్ బ్లాకులు, స్నానపు గదులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాల్సి ఉంది. అదేవిధంగా వానర మూకల చేష్టలతో తరుచూ అంతరాయమేర్పడుతున్న సీసీ కెమెరాల కేబుళ్లతో పాటు విద్యుత్ కేబుళ్లను సైతం అండర్‌గ్రౌండ్ చేయాల్సి ఉంది. సుమారు రూ.6 కోట్ల అంచనా వ్యయంతో 100 గదులతో కూడిన బహుళ అంతస్తుల కాటేజీని నిర్మించాల్సి ఉంది. గిరి ప్రదక్షిణ కోసం గుట్ట చుట్టూ ఉన్న రైతులను సంప్రదించి భూ సేకరణ చేయడం, గోశాల నిర్మాణం, పార్వతీ అమ్మవారి గుడి స్థలాన్ని రిజిస్టర్డ్ చేయించడం, భద్రతా చర్యల నిమిత్తం పోలీస్‌శాఖ ఔట్‌పోస్టును మంజూరు చేయడం వంటివి తక్షణం ధర్మకర్తల ముందున్న అభివృద్ధి సవాళ్లుగా చెప్పవచ్చు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని ఉపయోగించుకుని శాశ్వత నీటి సమస్యను తీర్చే పక్కా నీటి పథకాలను మంజూరు చేయించడం, రెండవ ఘాట్ రోడ్డు నిర్మాణం పైనా ధర్మకర్తల మండలి చొరవ చూపాల్సి ఉంది. మొత్తం 25 ప్రతిపాదనలు కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

వేధిస్తున్న సిబ్బంది కొరత

చెర్వుగట్టు దేవస్థానంపై సిబ్బంది కొరతను తక్షణమే పరిష్కరించాల్సి ఉంది. గడిచిన మూడేళ్లుగా దేవస్థానం నుంచి శాఖాపరమైన ఉద్యోగులు బదిలీ, పదోన్నతిపై వెళ్లడమే తప్ప ఆ పోస్టులను భర్తీ చేసింది లేదు. దీంతో ఇంతకాలం ఇక్కడ పనిచేసిన ఈవోలు అనధికారికంగానే ఎన్ఎంఆర్‌లను పెట్టుకుని పనిచేయించుకుంటూ వస్తున్నారు. పైగా పూర్తిస్థాయి ఈవోని కూడా నేటికి నియమించలేదు. దేవస్థాన నిర్వహణకు కనీసం 40 మందికి తగ్గకుండా ఉండాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఒక సూపరింటెండెంట్, 6 జూనియర్ అసిస్టెంట్‌లు, ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్లు, ఇద్దరు అటెండర్‌లు, నలుగురు స్వీపర్లతో కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. దీంతో దేవస్థాన నిర్వహణలో అధికారులు, సిబ్బంది మధ్య పర్యవేక్షణ కొరవడి తరుచూ వార్తల్లోకెక్కుతున్న పరిస్థితి. ఈ ఇదిలా ఉంటే ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ధార్మిక పరిషత్ పుణ్యమాని చెర్వుగట్టు దేవస్థానంలో పనిచేయడానికి ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. దీంతో కేవలం 25రోజుల్లో స్వామి వారి బ్రహ్మోత్సవాలు రావడం నూతన ధర్మకర్తల మండలిలో ఒకరిద్దరు మినహా అంతా కొత్తవారే కావడంతో మరింత బాధ్యత, భారం పడనుంది.

ఇన్ఫర్మేషన్ పాయింట్

రైల్వే ప్రయాణికుల సంక్షేమ సంఘం కార్యవర్గం

నల్లగొండ టౌన్, జనవరి1 : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన్‌లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సముద్రాల మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా పల్లపు భిక్షపతిరావు, గౌరవ అధ్యక్షుడిగా అలుగుబెల్లి రాఘవరెడ్డి, సహ అధ్యక్షుడిగా కె.మట్టపల్లి, ఉపాధ్యక్షులుగా ఎస్.శ్యాంసుందర్, బొబ్బిలి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎస్.కృష్ణమాచారి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎంకె.ఓంకారాచారి, కార్యదర్శులుగా బి.ఉప్పలయ్య, బి.మల్లయ్య, ఇ.బుచ్చిరెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా రూపని వెంకన్న ఎన్నికయ్యారు. అనంతరం నూతన కమిటీ రైల్వే మేనేజర్ హరితో పాటు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ శ్రీనివాస్‌రావు, డీఆర్‌వో ఖీమ్యానాయక్, ఆర్డీవో వెంకటాచారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన టీజీవో నాయకులు

నల్లగొండ, జనవరి1 : నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం (టీజీఓ) రాష్ట్ర కోశాధికారి, నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ గోన విష్ణువర్ధన్ రావు హైదరాబాద్‌లో సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

భక్తజనాద్రిగా యాదాద్రి క్షేత్రం

- కిటకిటలాడిన ఉభయ దర్శన క్యూలైన్లు
- స్వామి దర్శనాలకు 6 గంటల సమయం...

యాదాద్రిటౌన్, జనవరి 1: కొత్త సంవత్సరంలో సరికొత్త ఆశలు.. కోటి కో రికలతో భక్తజనులు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి దర్శనానికి తండోపతండాలు గా తరలివచ్చారు. కొత్తఏడాదిని స్వామివారి దర్శనంతో ఆరంభిస్తే సంవత్సరమంతా శుభప్రదంగా సాగుతుందనే విశ్వాసంతో అధికసంఖ్యలో వచ్చిన భక్తులతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో సోమవారం సందడి వాతావరణం నెలకొంది. ఆలయవీధులు.. దర్శన క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. ధర్మదర్శన క్యూలైన్లలో స్వామివారి దర్శనానికి 6 గంటలు, వీవీఐపీ దర్శన క్యూలైన్లలో 3 గంటల సమయం పట్టింది. కొత్త సంవత్సరం సందర్భంగా స్వామివారి దర్శనానంతరం భక్తులకు లడ్డూ, పులిహోర ప్రసాదాలను ఉచితంగా అందజేశారు. అదేవిధంగా భక్తులకు ప్రసాదాల విక్రయానికి నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వాహనాలను అనుమతించలేదు. నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని యాదాద్రిక్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. యాదాద్రిలో


ఎమ్మెల్సీలు రాజగోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి పూజలు

హరిహరులకు ఘనంగా నిత్యపూజలు చేశారు. ఉత్సవమూర్తులను పాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి అభిషేకం, బిల్వార్చనలు జరిగాయి.

పాతగుట్ట ఆలయంలో రద్దీ...

అనుబంధ పాతగుట్ట ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభువులను దర్శించుకున్న భక్తులు కుటుంబసమేతంగా ఆర్జిత సేవోత్సవాల్లో పాల్గొన్నారు. దేవదేవుడిని దర్శించుకున్న భక్తులు ఆలయ పరిసరాల్లో బస ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధం గా పాతగుట్ట ఆలయంలో ఆలయ సంస్కృతి, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్యాంకుమార్ భక్తి సంగీత విభావరులు.. రామకోటేశ్వర్‌రావుతో శ్రీనివాస కల్యాణం హరికథా కాలక్షేపం భక్తులను అలరించాయి.

వైభవంగా గోదాదేవి వ్రతపూజలు...

యాదాద్రీశుడి ఆలయంలో కొలువుదీరిన ఆండాళ్ అమ్మవారిని ప్రభాతవేళ ప్రత్యేక పూజలు చేపట్టి దివ్యమనోహరంగా అలంకరించారు. కల్యాణమండపంలో ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దిన పూజారులు తిరుప్పావై పాశుర పఠనం జరిపారు. అమ్మవారికి ప్రీతికరమైన



కట్టె పొంగలిని నివేదించి భక్తులకు వితరణ చేశారు. ప్రధానార్చకుడు నల్లందిగళ్ లక్ష్మీనరసింహాచార్యులు తిరుప్పావై పాశుర వైభవాన్ని భక్తులకు వివరించారు. స్వామివారికి సోమవారం భక్తుల నుంచి 33,40,414 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.


క్యూలైన్‌ లో భక్తులు

చెర్వుగట్టులో రద్దీ

నార్కట్‌పల్లి, జనవరి 1: నూతన సంవత్సరం సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులతో చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం కిక్కిరిసింది. నూతన సంవత్సరానికి తోడు సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తుల వాహనాలతో ఘాట్‌రోడ్డు నిండిపోయింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు, దేవస్థాన సిబ్బంది కూడా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. కొందరైతే కొండపైకి చేరుకోలేక పార్వతీ అమ్మవారి దర్శనంతోను సరిపెట్టుకుని వెనుదిరిగారు. ప్రసాదాలు కూడా భక్తులు సరిపడా అందలేదు. నూతనంగా నియామకమైన ధర్మకర్తలు, ఎంపీపీ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రధానాలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మల్గరమణ బాలకృష్ణ, పుల్లెంల అచ్చాలుగౌడ్, ధర్మకర్తలు నల్ల వెంకన్న, మేకల వెంకట్‌రెడ్డి, బాలెం భిక్షం, రేగట్టె నర్సిరెడ్డి, నాంపల్లి శ్రీను, రాధారపు విజయలక్ష్మి, కనుకు సహాని, కమ్మంపాటి వెంకటయ్య తదితరులు ఉన్నారు.

దర్వేశిపురానికి పోటెత్తిన భక్తులు

కనగల్, జనవరి 1: మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయానికి భక్తులు సోమవారం పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయం వద్ద బారులు తీరి పూజల్లో పాల్గొన్నారు. కొత్త ఏడాదంతా మంచి జరగాలని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు. నాగమన్న పుట్టలో పాలు పోసి మొక్కు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాల్లో చైర్మన్ పాలకూరి గణేష్‌గౌడ్, ఈవో విశ్వనాథ శర్మ, అర్చకులు మల్లాచారి, శ్రవణ్‌కుమారాచార్యులు, సుదర్శనచార్యులు, శ్రీను, ఫణి,


ఆలయం ఎదుట భక్తుల సందోహం

నాగరాజు, చంద్రయ్య, లింగయ్య, నాగరాజు, ఉపేందర్ రెడ్డి, ఆంజనేయులు, లింగస్వామి, యాదగిరి, వెంకటయ్య, నర్సమ్మ పాల్గొన్నారు.

విహారం - వినోదం


భువనగిరి ఖిల్లాపై పర్యాటకుల సందడి


నల్లగొండలోని వైఎస్సార్ పార్క్‌లో...


నల్లగొండలో పోలీసుల తనిఖీలు


సూర్యాపేటలో నూతన సంవత్సర వేడుకల్లో మహిళలు


మిర్యాలగూడలోని క్రైస్ట్ పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు



సంతోషాల స్వాగతం 2018


నల్లగొండలోని వైఎస్సార్ పార్క్‌లో..


సూర్యాపేటలోని వేంకటేశ్వరాలయంలో

భగవంతుడి సన్నిధిలో...


యాదగిరిగుట్టపై క్యూలైన్ లో భక్తుల రద్దీ


నార్కట్‌పల్లిలోని చెర్వుగట్టు ఆలయంలో..


భువనగిరి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో..


నల్లగొండలోని రామాలయంలో భక్తుల రద్దీ


సూర్యాపేటలోని వేంకటేశ్వరాలయంలో...

Jitu Rai is associated with which sports?

General Awareness

1. **The 105th Indian Science Congress (18-22 March 2018) will be held in…**
1) Jammu 2) Mumbai 3) Mysore
4) Tirupati 5) Imphal

2. **The 78th session of Indian History Congress (28-30 December 2017) was held in…**
1) S.V.University, Tirupati
2) Osmania University, Hyderabad
3) Jadavpur University, Kolkata
4) Anna University, Chennai
5) None of the above

3. **Who has won the World Rapid Chess Championship-2017 by defeating Russia's Vladimir Fedoseev in Riyadh, Saudi Arabia on December 28, 2017?**
1) Magnus Carlsen
2) Vladimir Kramnik
3) Fabiano Caruana
4) Viswanathan Anand
5) None of the above

4. **Who is the new President of Liberia?**
1) Ellen Johnson Sirleaf
2) George Weah
3) Emmerson Mnangagwa
4) Muhammadu Buhari
5) Jacob Zuma

5. **Who is the Deputy Chief Minister of Gujarat?**
1) Manish Sisodia
2) Nirmal Kumar Singh
3) Sushil Kumar Modi
4) Keshav Prasad Maurya
5) Nitinbhai Patel

6. **Name the founder and executive chairman of the world Economic Forum (WEF)?**
1) Antonio Guterres
2) Jim Yong Kim
3) Christine Lagarde
4) Roberto Azevedo
5) Klaus Schwab

7. **Which of the following state got the maximum compensation to make up for revenue loss on account of Goods and Service Tax (GST) implementation?**
1) Andhra Pradesh 2) Telangana
3) Karnataka 4) Tamil Nadu 5) Kerala

8. **Real Madrid player Cristiano Ronaldo has bagged the Globe Soccer's Best Player for the second year in a row. He hails from which country?**
1) Switzerland 2) Argentina 3) Brazil
4) Portugal 5) Germany

9. **Who has been named PETA's Person of the Year by animal rights organization People for Ethical Treatment of Animals?**
1) Priyanka Chopra
2) Deepika Padukone
3) Anushka Sharma
4) Parineeti Chopra
5) None of the above

10. **25th National Children's Science Congress (27-31 December 2017) was held in…**
1) Ahmedabad, Gujarat
2) Mumbai, Maharashtra
3) Jaipur, Rajasthan
4) Bhopal, Madhya Pradesh
5) None of the above

11. **Who is the next Secretary General of Amnesty International and will succeed Salil Shetty, who currently serves as Secretary General since 2010?**
1) Kumi Naidoo (South Africa)
2) Takehiko Nakao (Japan)
3) Jin Liqun (china)
4) K.V.Kamath (India)
5) None of the above

12. **Who is the new President of the Indian Council of Cultural Relations (ICCR)?**
1) Vinay Sahasrabuddhe
2) Banwarilal Purohit 3) Vajubhai Vala
4) P. Sathasivam 5) C.Vidyasagar Rao

13. **Jitu Rai is associated with which sports?**
1) Badminton 2) Hockey 3) Cricket
4) Tennis 5) None of the above

14. **Which of the following countries is NOT a member countries of BIMSTEC?**
1) India 2) Nepal 3) China
4) Myanmar 5) Bhutan

15. **Who was appointed as Joint Secretary in Prime Minister's Economic Advisory Council (PMEAC)?**
1) Bibek Debroy 2) Rajiv Kumar
3) N.K.Singh 4) Sumita Misra
5) None of these

FOR ALL COMPETITIVE EXAMS



16. **Which of the following country is the biggest producer, as well as the largest consumer and importer of pulses?**
1) China 2) India 3) Brazil
4) Russia 5) None of the above

17. **Who is Jai Ram Thakur?**
1) The Chief Minister of Gujarat
2) The Chief Minister of Jharkhand
3) The Chief Minister of Haryana
4) The Chief Minister of Assam
5) The Chief Minister of Himachal Pradesh

18. **Who is the author book "Age of Anger: A History of the Present"?**
1) Salman Rushdie 2) Arundhati Roy
3) Vikram Seth 4) Pankaj Mishra
5) None of the above

19. **Which of the following is NOT one of the official languages of United Nations?**
1) English 2) Chinese 3) Hindi
4) French 5) Russian

20. **In OPEC, E stands for…**
1) Economic 2) Energy 3) Exporting
4) Essential 5) None of the above

21. **Which country uses "Baht" as its currency?**
1) Japan 2) Thailand 3) South Korea
4) Malaysia 5) None of the above

22. **Which of the following is related to Chess?**
1) ATP Rankings 2) FIFA Rankings
3) ICC Rankings 4) FIDE Rankings
5) None of the above

23. **Who is Thomas Bach?**
1) The President of ICC
2) The President of FIFA
3) The President of IOC
4) The President of FIH
5) The President of FIDE

24. **Find the incorrect pair?**
(International Organization and Head Quarters)
1) UNICEF : New York
2) UNESCO : Paris
3) UNCTAD : Geneva
4) UNEP : Nairobi
5) UNIDO : Brussels

25. **The World Inequality Report 2018 published by**
1) World Economic Forum
2) International Monetary Fund
3) World Bank Group
4) World Inequality Lab
5) None of the above

26. **Who is the new Director General of Police of Andhra Pradesh?**
1) J.V.Ramudu
2) N.Sambasiva Rao
3) Dr M.Malakondaiah
4) R.P.Thakur 5) None of the above

27. **Keoladeo National Park is located in which state?**
1) Gujarat 2) Rajasthan
3) Madhya Pradesh 4) Karnataka
5) None of these

28. **Find the incorrect one?**
1) National Doctors Day : July 1
2) National Teachers Day : September 5
3) National Engineers Day : September 15
4) National Farmers Day : December 23
5) National Voters Day : January 26

29. **National Democratic Alliance (NDA) was founded in**
1) 1998 2) 1999 3) 2000
4) 2001 5) None of these

30. **Audrey Azoulay (France) is the Director General of …**
1) United Nations Development Programme (UNDP)
2) United Nations Environment Programme (UNEP)
3) United Nations Childrens' Fund (UNICEF)
4) United Nations Industrial Development Organization (UNIDO)
5) United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO)

31. **National Dairy Research Institute (NDRI) is located in which state?**
1) Uttar Pradesh 2) Gujarat
3) Haryana 4) Madhya Pradesh
5) None of these

32. **Which of the following is not a capital city of a country?**
1) Buenos Aires 2) Rio de Janeiro
3) Santiago 4) Caracas 5) Havana

33. **The world's tallest and longest glass bridge has opened in which country?**
1) Russia 2) China 3) Japan
4) Brazil 5) None of the above

34. **The National Association of Software and Services Companies (NASSCOM) is a trade association of Indian Information Technology(IT) and Business Process Outsourcing (BPO) industry. The Headquarters of NASSCOM is in…**
1) New Delhi 2) Mumbai 3) Kolkata
4) Chennai 5) Bengaluru

35. **Which of the following is NOT an Indian Private Sector Bank?**
1) Yes Bank 2) Bandhan Bank
3) IDFC Bank
4) DBS Bank
5) DCB Bank



A.Ravi Prakash Reddy
Senior Faculty

36. **Which state became the first state in the country to offer free power to farmers 24 hours a day?**
1) Andhra Pradesh
2) Tamil Nadu
3) Kerala
4) Karnataka 5) Telangana

37. **Which of the following organization published the 'Crime in India 2016' report?**
1) Central Bureau of Investigation (CBI)
2) Central Industrial Security Force (CISF)
3) National Crime Records Bureau (NCRB)
4) National Investigation Agency (NIA)
5) None of the above

38. **Jayant Rikhye is the CEO of…**
1) HSBC India
2) Citigroup India
3) Standard Chartered India
4) BNP Paribas India
5) None of the above

39. **The current member countries of World Trade Organization (WTO)?**
1) 193 2) 189 3) 168 4) 164
5) None of these

40. **Winter Olympic Games 2018 will be held in**
1) Vancouver, Canada
2) Sochi, Russia
3) Pyeongchang, South Koprea
4) Tokyo, Japan
5) None of the above

Answers

1) 5	9) 3	17) 5	25) 4	33) 2
2) 3	10) 1	18) 4	26) 3	34) 1
3) 4	11) 1	19) 3	27) 2	35) 4
4) 2	12) 1	20) 3	28) 5	36) 5
5) 5	13) 5	21) 2	29) 1	37) 3
6) 5	14) 3	22) 4	30) 5	38) 1
7) 3	15) 4	23) 3	31) 3	39) 4
8) 4	16) 2	24) 5	32) 2	40) 3

స్కాలర్‌షిప్స్

న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ & ట్రైనింగ్ స్కాలర్‌షిప్స్ కోసం దరఖాస్తులు కోరుతోంది.

కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌షిప్ స్కీమ్-2018

స్కాలర్‌షిప్స్ సంఖ్య: 650

జనరల్ స్కాలర్‌షిప్స్: 375, ట్రెడిషనల్ ఆర్టిస్ట్ ఫ్యామిలీస్: 125, ట్రైబల్ కల్చర్/ ఎస్టీ స్టూడెంట్స్: 100, డిఫరెంట్లీ ఏబుల్డ్: 20, క్రియేటివ్ రైటింగ్/లిటరసీ ఆర్ట్స్: 30

స్కాలర్‌షిప్: సంవత్సరానికి రూ.3,600. ప్రత్యేక శిక్షణ ట్యూషన్ ఫీజుల కింద సంవత్సరానికి రూ.9,000 రీయింబర్స్ చేసుకోవచ్చు.

విభాగాలు: మ్యూజిక్, డాన్స్, డ్రామా, పెయింటింగ్, స్కల్ప్చర్, క్రాఫ్ట్స్, లిటరరీ ఆర్ట్స్ ....

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్

చివరి తేదీ: 2018 జనవరి 31

ఉచిత దరఖాస్తు ఫారం, ఇతర వివరాలకు: CCRT Regional Centre, Opp CII, New Google Office, Madhapur to Kondapur Main Road, Madhapur, Hyderabad - 500084

చిరునామా: Centre For Cultural Resources And Training, Plot No. 15 A, Sector - 7, Dwarka, New Delhi - 110075

వెబ్‌సైట్: www.ccrtindia.gov.in

జనాభా సిద్ధాంతాలు - భారతదేశ జనాభా

పోటీ పరీక్షల ప్రత్యేకం - ఇండియన్ ఎకానమి



సందీప్ కంభంపాటి
డైరెక్టర్,
డైమెన్షన్స్ కోచింగ్
సెంటర్, గుంటూరు.

జనాభాకు సంబంధించిన సిద్ధాంతాలపై చర్చ అతి పురాతనమైనది. ప్రాచీన తత్వవేత్తలైన కన్‌ఫ్యూషియస్, కౌటిల్యుడు, ప్లేటో, నవీన ఆర్థికవేత్తలైన ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో కూడా తమ రచనల్లో జనాభా గురించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రస్తావించారు. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో 'అధిక జనాభా రాజకీయ, ఆర్థిక, సైనిక శక్తికి నాంది' అని పేర్కొన్నారు. కన్‌ఫ్యూషియస్ మాత్రం జనాభా, పర్యావరణానికి మధ్య సమతౌల్యం ఉండాలని సూచించారు. అతడే మొట్టమొదటిసారి Optimum Population ప్రస్తావన తెచ్చారు. ప్లేటో కూడా జనాభా పెరుగుదలపై నియంత్రణ ఉండాలని తెలిపారు. జనాభా సిద్ధాంతానికి ఒక పరిపూర్ణత తెచ్చింది మాత్రం థామస్ రాబర్ట్ మాల్థస్. ఆయన 1798లో Principle of Population అనే వ్యాసంలో జనాభా ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు అవుతుందని, తద్వారా ఆహార భద్రత విషయంలో సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. మాల్థస్ ప్రకారం జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంటే, ఆహార సరఫరా మాత్రం అంకశ్రేణిలో పెరుగుతుందని తద్వారా తీవ్రమైన కరువుకాటకాలు సంభవించడం ద్వారా జనాభా తగ్గి తిరిగి జనాభాకి, పర్యావరణానికి మధ్య సమతౌల్యం ఏర్పడుతుంది. ఆయన తన వ్యాసంలో జనాభా నియంత్రణకు బ్రహ్మచర్యం, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వంటి పద్ధతులను సూచించాడు. తరవాతికాలంలో ఆర్థికవేత్తలు మాల్థస్ సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వారిలో కార్ల్‌మార్క్స్ ఒకరు. మార్క్స్ ప్రకారం ఆర్థిక సమ పంపిణీ జరగకపోవడం వల్ల కరువుకాటకాలు ఉద్భవిస్తాయని, అధిక జనాభా వల్ల కాదని పేర్కొన్నారు. అయితే జె.ఎస్.మిల్, కీన్స్‌లు మాత్రం మాల్థస్‌ను సమర్థించారు.

Demographic Transition Theory

ఈ పదాన్ని మొదటిసారిగా వారిన్ థామ్సన్, ఫ్రాంక్ నోట్‌స్టిన్ ప్రయోగించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక దేశంలో జనాభా మొదటి దశలో జనన, మరణ రేటు అధికంగా ఉండి జనాభా పెరుగుదల శాతం తక్కువగా ఉంటుంది. రెండో దశలో జననరేటు పెరుగుతున్నప్పటికీ వైద్య రంగంలో వస్తున్న మార్పుల వల్ల మరణాల రేటు తగ్గుతుంది. దీంతో జనాభా విస్ఫోటనం జరుగుతుంది. మూడో దశలో అక్షరాస్యులైన జనాభా పెరుగుదల వల్ల



జనన రేటు కూడా తగ్గుతుంది. దీంతో జనాభా వృద్ధిరేటు ఒక సమతౌల్యం పొందుతుంది.

భారతదేశ జనాభా

జనాభపరంగా భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది 2016-17 అంచనాల ప్రకారం భారతదేశ జనాభా సుమారు 132 కోట్లు. 2016 అంచనాల ప్రకారం భారతదేశంలో జననరేటు 19.3 కాగా, మరణరేటు 7.3, 2009 అంచనాల ప్రకారం ఆయుర్దాయం 68.89 సంవత్సరాలు, ఇందులో పురుషుల ఆయుర్దాయం సగటున 67.46 సంవత్సరాలు, మహిళల్లో 72.61 సంవత్సరాలు. 2016 అంచనాల ప్రకారం శిశు మరణరేటు ప్రతి వెయ్యి జననాల్లో 41 మరణాలుగా నమోదయ్యాయి. 2009 అంచనాల ప్రకారం 63.6% జనాభా 15-64 సంవత్సరాల మధ్య వయసున్నవారు. 1998లో భారత జనాభా 100 కోట్లకు చేరుకుంది. కొన్ని అంచనాల ప్రకారం 2022 నాటికి భారత్ జనాభాలో చైనాను మించవచ్చు. 2050 నాటికి భారతదేశ జనాభా 170 కోట్లకు చేరవచ్చు. 2020 నాటికి సగటు భారతీయుడి వయసు 29 సంవత్సరాలని అంచనా. అదే చైనాలో 37, జపాన్‌లో 48 సంవత్సరాలు.

భారతదేశ జన గణన

1871 నుంచి ప్రారంభించి 2011 మధ్య 15 సార్లు భారతదేశంలో జన గణన నిర్వహించారు. దీన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో Registrar General and Census Commissioner నిర్వహిస్తుంది. ఇందుకోసం Census of India చట్టం చేశారు. 1921 సంవత్సరాన్ని భారతదేశ జనాభా లెక్కల్లో 'The year of great divide' అంటారు. ఆ సంవత్సరంలోనే మొదటిగా మరణాల రేటు తగ్గి జనాభా పెరుగుదల రేటు విస్ఫోటన స్థాయికి చేరుకుంది. 1961-81 మధ్య భారతదేశ జనాభా వృద్ధి రేటు అత్యధికంగా సంవత్సరానికి 2.2%గా నమోదయింది. 2011 జన గణనలో మొదటిసారి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ జన గణనకు సుమారుగా రూ.2200 కోట్లు ఖర్చు అయింది. 1931 తరవాత మొదటిసారి 2011 జనగణనలో కుల ప్రస్తావన చోటు చేసుకుంది. 2011 గణనలో మొదటిసారి హిజ్రాలను కూడా గణించారు. భారత్ లో 68.84% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో, మిగిలినవారు పట్టణాల్లో నివసిస్తున్నారు. మతపరమైన గణాంకాన్ని పరిశీలిస్తే హిందువులు 79.80%, ముస్లింలు 14.23%, క్రైస్తవులు 2.30% ఉన్నారు. 2011లోనే మొదటిసారి ఏ మతం కాదు అనే ఒకకొత్త అంశాన్ని చేర్చారు.

- భారతదేశ అక్షరాస్యత - 74.04%
- పురుషుల అక్షరాస్యత శాతం - 82.14%
- మహిళల అక్షరాస్యత శాతం - 65.46%
- అక్షరాస్యతలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం - కేరళ
- అక్షరాస్యతలో చివరి స్థానంలో నిలిచిన రాష్ట్రం - బీహార్
- అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం - ఉత్తరప్రదేశ్
- అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం - సిక్కిం
- భారతదేశ జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్‌కు - 382 మంది.
- జనసాంద్రతలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం - బీహార్(చదరపు కిలోమీటర్‌కు 1102 మంది)
- జనసాంద్రతలో చివరి స్థానంలో నిలిచిన రాష్ట్రం - అరుణాచల్ ప్రదేశ్ (చదరపు కి.మీటర్‌కు 17 మంది)
- లింగ నిష్పత్తి - ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు
- లింగ నిష్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం - కేరళ(ప్రతి 1000 మంది పురుషులకు 1084 మంది స్త్రీలు), చివరి స్థానంలో నిలిచిన రాష్ట్రం - హర్యాన(ప్రతి 1000 మంది పురుషులకు 879 మంది స్త్రీలు)

స్వాతంత్ర్యానంతరం విద్యా కమిషన్లు

టిఆర్‌టి - 2017

పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్



తీగల జాన్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ

ఈశ్వరీభాయి పటేల్ కమిటీ

1977లో జనతా ప్రభుత్వం గుజరాత్ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ అయిన ఈశ్వర్‌భాయ్ పటేల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యక్షతన సెకండరీ స్థాయి విద్యాకోర్సులు, సిలబస్, పాఠ్యపుస్తకాలు సమీక్షించారు.

కమిటీ ముఖ్య సిఫారసులు

- విద్యను నియత, అనియత విధానాల ద్వారా అందించాలి
- విద్యార్థుల వ్యక్తిగత అవసరాలు తీరే విధంగా పాఠ్యప్రణాళికను రూపొందించాలి.
- పాఠ్యప్రణాళిక స్థానిక పరిస్థితుల ప్రకారం తయారు చేయాలి
- మౌళిక పాఠ్యప్రణాళిక కనిష్ఠంగా ఉండాలి
- పని విద్యకు ముఖ్యస్థానం ఉండేలా కొఠారి కమిషన్ సహితం ఆమోదించిన గాంధీజీ రూపొందించిన విద్యా సూత్రాలకు విద్యా విధానంలో ముఖ్య స్థానం కల్పించాలి.
- పిల్లలకు తరగతి గది ఒక్కటే అభ్యసనాధారం కాకూడదు. విద్యా కార్యక్రమాలను పిల్లలు అనేక మార్గాల ద్వారా విషయాలను నేర్చుకునేలా రూపొందించాలి
- సమాజోపయోగ ఉత్పాదక కార్యక్రమాన్ని అమలు చేయాలి
- మాధ్యమిక దశలో SUPW కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి ఎన్ సిఇఆర్‌టి ఫ్రేమ్ వర్క్ సిఫారసు చేసినట్లు వారానికి 3 గంటలు కాకుండా 6 గంటలు కేటాయించాలి.
- విద్యా స్వరూపం ఇలా ఉండాలి
  1) ప్రాథమిక తరగతులు 1 నుంచి 4/5 వరకు
  2) ప్రాథమికోన్నత తరగతులు 4/5 నుంచి 7/8 వరకు
  3) మాధ్యమిక తరగతులు 8/9 నుంచి 10 వరకు
- 1 నుంచి 4/5 తరగతి వరకు టైంటేబుల్ ధృడంగా ఉండనక్కరలేదు
- ఉపాధ్యాయులకు మార్గదర్శక పుస్తకాలను, బోధనోపకరణాలను ఇవ్వాలి
- 1 నుంచి 4/5 తరగతి వరకు హోం వర్క్‌ను నిషేధించాలి.
- విద్యార్థుల్లో స్వీయ అధ్యయన అలవాటును అభివృద్ధి చేయాలి
- స్థానిక అవసరాలకనుగుణంగా పాఠశాల సమయాలను నిర్ణయించాలి
- ఉపాధ్యాయుల లభ్యత, పిల్లల అవసరాలను, ప్రయోగశాల సౌకర్యాలు, ఇతర పరికరాల లభ్యతను బట్టి లెక్కలు, సైన్స్ కోర్సులను రూపొందించాలి
- అలా కానప్పుడు ఈ సబ్జెక్టులకు ప్రత్యామ్నాయ కోర్సులను రూపొందించాలి.
- అనేక సబ్జెక్టులు కలిసి ఉండటం వల్ల 'సోషల్ స్టడీస్' అధ్యయనం భారంగా తయారైంది. అందుకని దీన్ని చరిత్ర, పౌర శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, సబ్జెక్టు అంశాలతోనే తయారు చేయాలి. వాణిజ్యశాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం సబ్జెక్టు అంశాలను ఇందులో చేర్చకూడదు.
- బోధన పరికరాలను తయారు చేయడంపై ఎన్ సిఇఆర్‌టి దృష్టి సారించాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు పరీక్ష బోర్డులకు, పాఠశాలలకు, ఇతర విద్యాసంస్థలకు ఈ పరికరాలను స్వీకరించి వాటిని తమ అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి.
- బడిమానివేసిన పిల్లలు మళ్లీ బడిలో చేరేందుకు ఉపయోగపడే బహుళ ప్రవేశ విధానాన్ని అమలు చేయాలి.
- ప్రాంతాల వారీ అవసరాలు గుర్తించి అదనంగా ఉపాధ్యాయులను నియమించాలి.

మాల్కం ఆదిశేషయ్య కమిటీ

ఈ కమిటీని 1977లో నియమించారు. అధ్యక్షుడిగా మాల్కం ఆదిశేషయ్య వ్యవహరించారు. 1978లో నివేదికను సమర్పించారు. దాని పేరు లెర్నింగ్-టు-డు.

కమిటీ ముఖ్య సిఫారసులు

ఉన్నత మాధ్యమిక విద్యా స్థాయి(+2స్టేజి)లో రెండు విధాల విద్యా ప్రణాళికలుండాలి. అవి..

1. సాధారణ విద్యా ప్రణాళిక(General education spetrum)
2. ఔద్యోగిక విద్యా ప్రణాళిక(Vocationalised spetrum)

సాధారణ విద్యా ప్రణాళికలో 15 శాతం సమయాన్ని ఒక భాషాధ్యయనానికి, 15 శాతం సమయాన్ని ప్రతి ఒక్కరు తప్పని సరిగా పాల్గొనే SUPW(Socially Useful Productive Work) ప్రణాళికలో కార్యక్రమానికి కేటాయించాలి.

- 70 శాతం సమయాన్ని సాధారణ విద్యా ప్రణాళికలో ఎలక్టివ్స్‌కు కేటాయించాలి. మొత్తం 16 ఎలక్టివ్స్ ఉంటాయి.
- ఔద్యోగిక లేదా వృత్తి విద్యా ప్రణాళికలో కోర్సు నిర్వహణ ఈ కింది విధంగా ఉంటుంది.

1. ఒక భాషను/అధ్యయనం చేసేలా 15 శాతం సమయాన్ని భాషాధ్యాయనానికి కేటాయించాలి.
2. 15 శాతం సమయాన్ని ప్రతి విద్యార్థి జనరల్ ఫౌండేషన్ కోర్సుకు వెచ్చించాలి
3. 70 శాతం సమయాన్ని వొకేషనల్ ఎలక్టివ్స్‌కు కేటాయించాలి. వొకేషనల్ ఎలక్టివ్స్‌లో రెండు రకాల కోర్సులుంటాయి. అవి
   1) వ్యవసాయ సంబంధిత వొకేషనల్ ఎలక్టివ్స్
   2) వ్యవసాయేతర సంబంధిత వొకేషనల్ ఎలక్టివ్స్

- ఉన్నత మాధ్యమిక పాఠశాల అధికారులు అప్పుడప్పుడు ఈ కార్యక్రమాలను సమీక్షిస్తుండాలి.
- ఈ దశలో విద్యానిర్వహణను సాధారణ విద్యా ప్రణాళికగా, ఔద్యోగిక విద్యా ప్రణాళికగా విభజించడం అనేది ధృడంగా ఉండకూడదు.
- ఎలక్టివ్స్‌ను అందించే స్కూళ్లు మూడు రకాలు...

1. సాధారణ విద్యా ప్రణాళికను అమలు చేసే స్కూళ్లు
2. ఔద్యోగిక విద్యా ప్రణాళికను అమలు చేసే స్కూళ్లు
3. రెండు ప్రణాళికలను అమలు చేసే స్కూళ్లు

- వృత్తి విద్యా కోర్సులను నిర్ణయించి వాటిని నిర్వహించే పాఠశాలలను గుర్తించడానికి వొకేషన్ సర్వేలను చేపట్టాలి.
- మంచి సౌకర్యాలు ఉన్న ప్రస్తుత వృత్తి/సాంకేతిక పాఠశాలలో డబుల్ షిఫ్టులను నిర్వహించడం ద్వారా, డిమాండ్‌ను బట్టి ఐటిఐ, పాలిటెక్నిక్‌లలో అదనపు కోర్సులను నిర్వహించడం ద్వారా ఉన్న సౌకర్యాలనే ఉపయోగించి వృత్తి విద్యను అమలు చేయవచ్చు.
- గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి విద్యావకాశాలు దాదాపు లేకపోవడం వల్ల కొత్త స్కూళ్లను నిర్మించి అవసరమైన సౌకర్యాలను కల్పించాలి.
- 3,4 స్కూళ్లకు కలిపి ఒక కౌన్సెలింగ్, ప్లేస్‌మెంట్ అధికారిని నియమించాలి
- +2 స్థాయిలో వృత్తివిద్య అమలుకు విశ్వవిద్యాలయాలు వృత్తి పూర్వక, వృత్యంతర ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాన్ని నిర్వహించాలి.
- పాఠ్య ప్రణాళికను, పాఠ్యపుస్తకాలను నిపుణులైన విద్యావంతులు రూపొందించాలి
- ఔద్యోగిక ఉన్నత మాధ్యమిక విద్యాస్థాయిని పూర్తిచేసిన వారికి అప్రెంటిస్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రభుత్వం ఉద్యోగవకాశాల్లో వీరికి ప్రాధాన్యం ఇవ్వాలి.
- ఈ స్థాయిలో వృత్తి విద్యా కార్యక్రమాల సమన్వయానికి, సహకారానికి, మూల్యాంకనానికి జాతీయ స్థాయిలో జాతీయవృత్తి విద్యా కౌన్సెల్‌ను, రాష్ట్ర స్థాయిలో వృత్తి విద్యా కౌన్సెల్‌ను ఏర్పాటు చేయాలి.




తేట తెలుగు

కనికరం = దయ
జిత్తు = మాయ
అర్కుడు = సూర్యుడు
మదం = గర్వం

పదవృత్తం

పదాల ఆధారంగా వృత్తాన్ని తెలుగులో పూరించండి

1.మురళి 4. క్షామం
2. నివాసం 5. తటాకం
3. అప్పు 6. భారం



పద్యం

తప్పులెన్నువారు తండోప తండంబు
లుర్విజనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పు లెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ

భావం: ఎదుటివారిలో తప్పులు వెతికేవారు కోకొల్లలు. కానీ వారు తమ తప్పును మాత్రం గ్రహించలేరు.

చుక్కలు కలపండి





అది అంతు చిక్కని రహస్యం. ఆ బావిలో నుంచి నీరు ఊటలా వస్తూనే ఉంటుంది. ఆ నీటిని కొలిస్తే సెకనుకు 640 లీటర్ల నీరు ఉబికి వస్తున్నట్లుగా తేలింది. జాకబ్స్ వెల్‌గా పిలిచే ఈ బావి టెక్సాస్‌లో ఉంది.

ఆ బావి... ఓ రహస్యం

ఆ బావి ఉండేది నాలుగు మీటర్ల వ్యాసార్థమే. అయితే ఏం? అందులో నుంచి నిమిషానికి కొన్ని వేల గ్యాలన్ల నీరు బయటకు వస్తూనే ఉంటుంది. ఇందులో నీరు స్వచ్ఛంగా, చల్లగా ఉంటుంది. థ్రిల్‌ను కోరుకునే వారు ఇక్కడికి వచ్చి డైవింగ్ చేస్తుంటారు. సూర్యకిరణాలు పడుతున్నప్పుడు బావిలో నీరు స్వచ్ఛంగా మెరిసిపోతూ ఉంటుంది. ఈ బావిని 1850లో గుర్తించారు. ఇప్పుడిది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరొందింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇక్కడ ఈత కొట్టడానికి వస్తుంటారు.



గుహల్లో మర్మం

బావి లోతెంత? నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రహస్యాలను ఛేధించాలని కొంత మంది గజ ఈతగాళ్లు(డైవర్లు) ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నంలో వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. రహస్యం మాత్రం వీడలేదు. ఇప్పటి వరకు ఆ రహస్యం ఛేధించే క్రమంలో ఎనిమిది మంది డైవర్లు చనిపోయారు. కొంత మంది డైవర్లు ఈ బావి అడుగు భాగంలో నాలుగు గుహలున్నట్లు గుర్తించారు. మూడు గుహల్లోకి డైవర్లు వెళ్లి రాగలిగారు. నాలుగో గుహ మాత్రం చాలా ఇరుకుగా ఉన్నట్లు గుర్తించారు. సున్నపురాళ్లతో ఈ గుహ చాలా అందంగా ఉంటుందట. అందుకే ఈ ఛాంబర్‌ను 'వర్జిన్ కేవ్'గా పిలుస్తున్నారు. ఈ బావిలో దూకితే ఏదో స్ప్రింగ్ నెట్టినట్టుగా పైకి నెట్టబడుతారట. బావిలో దూకినా రెండు అడుగులకు మించి లోపలకు వెళ్లలేరట. నీటి ఒత్తిడి అలా ఉంటుందట.



నీళ్లు ఆగిపోయాయి!

జాకబ్స్ వెల్‌లో నుంచి నీటి ప్రవాహం ఒకసారి ఆగిపోయిందట. మొదటిసారి 2000 సంవత్సరంలో నీళ్లు రావడం నిలిచిపోయిందట. దీన్ని వేకప్ కాల్‌గా పర్యావరణ వేత్తలు అభివర్ణించారు. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించకపోతే నీటి కొరత ఏర్పడుతుందనే దానికి ఇది సూచనగా భావించారు. మళ్లీ 2008లో ఒకసారి వాటర్ ఫ్లో ఆగిపోయింది. జాకబ్స్ వెల్ వంటి సున్నితమైన పర్యావరణ హితమైన ప్రదేశాలను భావితరాల కోసం సంరక్షించాలని పర్యావరణ ప్రేమికులు కోరుకుంటున్నారు.

జంతర్‌మంతర్

ఈ కింది పదాలను సరిచేయండి

1. sent ▶ ....
2. stew ▶ ....
3. seat ▶ ....
4. ster ▶ ....
5. tvse ▶ ....


సామెతలు

అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు!

విత్తు ఒకటేస్తే చెట్టు ఒకటి మొలుస్తుందా!



దారి కనుక్కోండి



చెప్పగలరా?

నేను ఆరక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో మొదటి మూడు అక్షరాలు కలిపితే కళ అని అర్థం, అలా 2,1,3- ఎలుక, 5,3,1,2- నక్షత్రం, 5,4,6- కూర్చోండి అయితే ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?

సూక్తి

మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తి మంతులే అవుతారు.

- స్వామి వివేకానంద



పొడుపు కథలు

తోకలేని పిట్ట తొంభై ఆమడలు తిరిగింది.


ఇల్లంతా తిరిగి మూలన కూర్చుంటుంది. ఏమిటది?

నోరు తిరుగుతోందా?

Larry Hurley, a burly squirrel hurler, hurled a furry squirrel through a curly grill.



కింది బొమ్మల్లోని ఐదు తేడాలను గుర్తించండి



జవాబులు

జంతర్‌మంతర్ : 1. nest 2. west 3. east 4. rest 5. vest
పదవృత్తం : 1.వేణువు 2. నెలవు 3. అరువు 4. కరువు 5. చెరువు 6. బరువు
చెప్పగలరా? : ARTIST
పొడుపు కథలు : ఉత్తరం, చీపురు

సంబురాలు

- ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
- క్యాంప్ ఆఫీస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్‌రెడ్డి
- రామాలయంలో కలెక్టర్ పూజలు


సీఎం కేసీఆర్‌ని సోమవారం హైదరాబాద్‌లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న టీఆర్ఎస్ నేత చాడ కిషన్ రెడ్డి


రామాలయంలో పూజలు చేస్తున్న కలెక్టర్ కుటుంబసభ్యులు


జిల్లాకేంద్రంలోని రామాలయంలో పూజలు చేస్తున్న భక్తులు

నల్లగొండ కల్చరల్, జనవరి1 : నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలని మంత్రి జగదీష్‌రెడ్డి ఆకాంక్షించారు. నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వింగ్ ఆధ్వర్యంలో సోమవారం మంత్రి క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్, మైనారిటీ వింగ్ నాయకులు శ్యాంసన్, విలియమ్స్, బాబూరావు, నాగయ్య, టెన్నిసన్, కిరణ్, కొంపల్లి మత్స్యగిరి పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా పలు దేవాలయాలు, చర్చిల్లో, వివిధ పార్టీ కార్యాలయాలు, కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారుల నివాసాల్లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, రాజకీయ నాయకులను కలిసి స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ప్రముఖ చర్చిల్లో పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

రామాలయంలో..

జిల్లాకేంద్రంలోని రామగిరిలో గల శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయంలో నూతన సంవత్సర వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి, అమ్మ వారిని దర్శించుకుని అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయమంతా భక్తులతో సందడి నెలకొంది. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీమాన్ పరాంకుశ లక్ష్మి నృసింహ భట్టార్ 17వ పాశురాన్ని ప్రవచనం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్‌పర్సన్ బుర్రి చైతన్య, మునిసిపల్ వైస్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఈవో రాజేశ్వర్ శర్మ, ధర్మకర్తలు బాషపాక విజయ్, జడల శ్రీకాంత్, మిర్యాల స్వామి, నీరజ, శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు.


కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలుపుతున్న బెటాలియన్ కమాండెంట్


కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలుపుతున్న ఉద్యోగులు


కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న డీఈవో చైతన్య జైని


అవగాహన కల్పిస్తున్న క్లబ్ సభ్యులు

ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన

తిప్పర్తి, జనవరి 1 : వాసవీ వనితా క్లబ్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సోమవారం ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్లబ్‌ల సభ్యులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టులను పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలను నడప రాదని వాహనదారులకు చాక్లెట్లు, పూలు ఇచ్చి వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించారు.

రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటీ : కోమటిరెడ్డి

● కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తిప్పర్తి, జనవరి 1 : రాష్ట్ర సాధనలో ఎంతో మంది ఆత్మ బలిదానాలకు చలించి పోయి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని రాజుపేట గ్రామ పంచాయతీలో సోమవారం నియోజకవర్గ అభివృద్ధి నిధులతో ఏర్పాటు చేయనున్న రెండు వాటర్ ప్లాంట్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పంట రుణమాఫీని పూర్తిగా చేయలేదని, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ తదితర హామీలను పూర్తి చేయకుండా మోసం చేస్తున్నాడని విమర్శించారు. ఈ సందర్భంగా బండ్లవారిగూడెంలో 10కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం జొన్నగడ్డలగూడెం చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చింతపల్లి పద్మశౌరి, నాయకులు పాశం సంపత్ రెడ్డి, జూకూరి రమేష్, లొడంగి వెంకటేశ్వర్లు, కిన్నెర అంజి, అబ్దుల్ రహీం, పాదూరి శ్రీనివాస్ రెడ్డి, పేరం వెంకన్న, నక్క యాదయ్య, రామకృష్ణ, ఇ.వెంకన్న, అంజయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


వాటర్ ప్లాంట్లకు శంకుస్థాపన చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కోమటిరెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం : భూపాల్‌రెడ్డి

నల్లగొండ రూరల్, జనవరి 1 : నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పని తీరు పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉందని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 24వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వార్డులోని వివిధ కాలనీలను తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి 18ఏళ్లు గా ఎమ్మెల్యేగా ఉండి కూడా నియోజకవర్గా న్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఇతర నియోజకవర్గాల్లో తండాల్లో జరిగిన మాదిరిగా కూడా నల్లగొండలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. తాను మాత్రం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని విమర్శించారు.

సంబురాలు

- ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
- క్యాంప్ ఆఫీస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్‌రెడ్డి
- రామాలయంలో కలెక్టర్ పూజలు



సీఎం కేసీఆర్‌ని సోమవారం హైదరాబాద్‌లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న టీఆర్ఎస్ నేత చాడ కిషX రెడ్డి



రామాలయంలో పూజలు చేస్తున్న కలెక్టర్ కుటుంబసభ్యులు



జిల్లాకేంద్రంలోని రామాలయంలో పూజలు చేస్తున్న భక్తులు

నల్లగొండ కల్చరల్, జనవరి1 : నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలని మంత్రి జగదీష్‌రెడ్డి ఆకాంక్షించారు. నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వింగ్ ఆధ్వర్యంలో సోమవారం మంత్రి క్యాంప్ ఆఫీ‌స్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో విద్యుX శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్, మైనారిటీ వింగ్ నాయకులు శ్యాంసన్, విలియమ్స్, బాబూరావు, నాగయ్య, టెన్నిసన్, కిరణ్, కొంపల్లి మత్స్యగిరి పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా పలు దేవాలయాలు, చర్చిల్లో, వివిధ పార్టీ కార్యాలయాలు, కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారుల నివాసాల్లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, రాజకీయ నాయకులను కలిసి స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ప్రముఖ చర్చిల్లో పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.

రామాలయంలో..

జిల్లాకేంద్రంలోని రామగిరిలో గల శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయంలో నూతన సంవత్సర వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి, అమ్మ వారిని దర్శించుకుని అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయమంతా భక్తులతో సందడి నెలకొంది. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీమాన్ పరాంకుశ లక్ష్మి నృసింహ భట్టార్ 17వ పాశురాన్ని ప్రవచనం చేశారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందించారు. పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్‌పర్సన్ బుర్రి చైతన్య, మునిసిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఈవో రాజేశ్వర్ శర్మ, ధర్మకర్తలు బాషపాక విజయ్, జడల శ్రీకాంత్, మిర్యాల స్వామి, నీరజ, శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు.



కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలుపుతున్న బెటాలియX కమాండెంట్



కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలుపుతున్న ఉద్యోగులు



కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న డీఈవో చైతన్య జైని



అవగాహన కల్పిస్తున్న క్లబ్ సభ్యులు

ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన

తిప్పర్తి, జనవరి 1 : వాసవీ వనితా క్లబ్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సోమవారం ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్లబ్‌ల సభ్యులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టులను పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలను నడప రాదని వాహనదారులకు చాక్లెట్లు, పూలు ఇచ్చి వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించారు.

రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటీ : కోమటిరెడ్డి

- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తిప్పర్తి, జనవరి 1 : రాష్ట్ర సాధనలో ఎంతో మంది ఆత్మ బలిదానాలకు చలించి పోయి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని రాజుపేట గ్రామ పంచాయతీలో సోమవారం నియోజకవర్గ అభివృద్ధి నిధులతో ఏర్పాటు చేయనున్న రెండు వాటర్ ప్లాంట్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పంట రుణమాఫీని పూర్తిగా చేయలేదని, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ తదితర హామీలను పూర్తి చేయకుండా మోసం చేస్తున్నాడని విమర్శించారు. ఈ సందర్భంగా బండ్లవారిగూడెంలో 10కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం జొన్నగడ్డలగూడెం చర్చిలో జరిగిన ప్రార్ధనల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చింతపల్లి పద్మశౌరి, నాయకులు పాశం సంపత్ రెడ్డి, జూకూరి రమేష్, లొడంగి వెంకటేశ్వర్లు, కిన్నెర అంజి, అబ్దుల్ రహీం, పాదూరి శ్రీనివాస్ రెడ్డి, పేరం వెంకన్న, నక్క యాదయ్య, రామకృష్ణ, ఇ.వెంకన్న, అంజయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.



వాటర్ ప్లాంట్లకు శంకుస్థాపన చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కోమటిరెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం : భూపాల్‌రెడ్డి

నల్లగొండ రూరల్, జనవరి 1 : నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పని తీరు పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉందని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 24వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వార్డులోని వివిధ కాలనీలను తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి 18ఏళ్లు గా ఎమ్మెల్యేగా ఉండి కూడా నియోజకవర్గా న్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఇతర నియోజకవర్గాల్లో తండాల్లో జరిగిన మాదిరిగా కూడా నల్లగొండలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. తాను మాత్రం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని విమర్శించారు.

సంక్షిప్తం



మంత్రిని కలిసిన టీఆర్ఎస్ నాయకులు

మాడ్గులపల్లి, జనవరి 1: మండలంలోని టీఆర్ఎస్ నాయకులు నూతన సంవత్సర సందర్భంగా సూర్యాపేటలోని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్‌రెడ్డి నివాసంలో కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు వరద కాల్వ విషయంపై మంత్రితో చర్చించారు. మంత్రి వెంటనే స్పందించి వరదకాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు వరదకాల్వ విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై వరదకాల్వ పనులు పూర్తయ్యేలా సహకరించాలన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు వెన్న కోటిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అనంతరెడ్డి, కట్ట వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.



బధిర విద్యార్థులకు పండ్ల పంపిణీ

కొండమల్లేపల్లి, జనవరి 1: మండల కేంద్రంలోని సోలిడార్ తెలంగాణ బధిరుల పాఠశాలలో సిద్దిసమాధి యోగ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దివ్యాంగులను స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాల నాయకులు ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, నాగార్జునరెడ్డి, రాము పాల్గొన్నారు.



రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమం

మునుగోడు, జనవరి1: జనాభాలో అధిక భాగం ఉన్న బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో ఉద్యమాన్ని ముమ్మరం చేయనున్నట్టు బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశం అన్నారు. సోమవారం మునుగోడులో ఆయన మాట్లాడారు. అగ్ర వర్ణాల చేతిలో పాలన పగ్గాలు ఉండ టం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాధికారం దక్కనీయడం లేదన్నారు.

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

మిర్యాలగూడ, జనవరి 1: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సంవత్సర కానుకగా వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల రైతుల తరపున ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

నూతన సంవత్సర వేడుకలు, నిరంతర విద్యుత్ పథక అమలు సందర్భంగా విద్యుత్ మంత్రి జగదీష్‌రెడ్డిని హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కలిసినట్లు ఎమ్మెల్యే భాస్కర్‌రావు తెలిపారు.

మిర్యాలగూడ టౌన్: నూతన సంవత్సరం సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరాలయంలో నిర్వహించిన కంకణ పూజకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కాగా, ఆలయకమిటీ అధ్యక్షుడు తిరునగరు శ్రవణ్‌కుమార్ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మునిసిపల్ చెర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మీభార్గవ్ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

స్మార్ట్ బబ్లూస్‌లో అట్టహాసంగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తిరునగరు భార్గవ్, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాగవెల్లి వెంకట్, ఎన్. ఉపేందర్, ఉష, ఉమ, శ్రీకాంత్, వేణు, తస్లీమా, పర్వీన్, సంతోష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

పీఎంకేవీవై ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన శిక్షణ కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహేశ్వరం సతీష్ పోలోజు మట్టాచారి, సికిలంబట్ల గణేష్, పాల్వాయి శైలజ, పాల్గొన్నారు.

సీపీఐ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, సమీకాద్రి, రాయికింది సైదులు, ఎర్రబోతు పద్మ, లింగానాయక్, పరంగి రాము, మిడతపల్లి సైదులు, సులోచన, రాజేశ్వరి, సీతమ్మ పాల్గొన్నారు.

గుర్రంపోడు: మండలంలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కేక్‌లు కట్‌చేసి, అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలోని వివిధ దేవాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పాశంవారిగూడెం గ్రామంలో సుల్తాన్‌పురం ఎంపీటీసీ పాశం గోపాల్‌రెడ్డి కేక్‌కట్ చేసి మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

త్రిపురారం: మండలంలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. దేవాలయాలల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు అనుముల శ్రీనివాస్‌రెడ్డి, పులిజాల విష్ణు కుమార్, బచ్చలకూరి వెంకన్న, కసిరెడ్డి నరేష్, సుధాకర్‌రెడ్డి, మట్టయ్య, వెంకన్న పాల్గొన్నారు.



దామరచర్లలో కేక్‌కట్ చేస్తున్న నాయకులు

నిడమనూరు: మండలం లోని ప్రజలు కొత్త సంవత్సరానికి సోమవారం ఘనంగా స్వాగతం పలికారు. మండల పరిధిలో ప్రసిద్ధి చెందిన శ్రీకోటమైసమ్మ ఆలయం వద్ద కొత్త సంవత్సరం సందర్భంగా భక్తుల సందడి కనిపించింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొత్త ఏడాదిలో కోర్కెలు నెరవేరాలని అమ్మవారిని కోరుకున్నారు.

దామరచర్ల: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో జడ్పీటీసీ కేతావత్ శంకర్‌నాయక్, మండల అధ్యక్షుడు పడిగపాటి కో టిరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌కట్‌చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గాలం వెంకన్నయాదవ్, పడిగపాటి గుర్వారెడ్డి, గాజుల శ్రీనివాస్, చందాల సదానందం, మారెళ్ల రాంరెడ్డి, ఓర్సు వెంకటేశ్వర్లు, వెంపటి రాంబాబు, నర్సింహారెడ్డి, పూర్ణచందర్‌రావు పాల్గొన్నారు.

తిరుమలగిరి(సాగర్): మండలంలోని ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాల నడుమ స్వాగతించారు. ఈ సందర్భంగా సోమవారం ప్రజలు నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.



శివాలయం వద్ద బారులుదీరిన భక్తులు



కోటమైసమ్మ ఆలయం వద్ద భక్తుల సందడి

విద్యారంగాభివృద్ధికి విశేష సేవలు: టీఎస్‌యూటీఎఫ్

మిర్యాలగూడ అర్బన్, జనవరి 1: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న టీఎస్‌యూటీఎఫ్ విద్యారంగాభివృద్ధికి విశేష సేవలందిస్తుందని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి అన్నారు. సంఘ కార్యాలయంలో సోమవారం డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల విద్యలో మార్పులు, చేర్పులు ఆహ్వానిస్తున్నామని, అదేసమయంలో శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. పీఆర్సీ కమిషన్ ను వెంటనే ప్రకటించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రూమ్స్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అభద్రతాభావం కలిగిస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌రెడ్డి, ఆడిట్ కమిటీ సభ్యులు జి. లచ్చయ్య, చిన్నవెంకన్న, చంద్రారెడ్డి, అమరయ్య, శ్రీనివాసరావు, మంగ్లానాయక్, జానయ్య, నాగరాజు, సుదర్శన్, హరి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఏఐవైఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సోషల్ వర్కర్ డాక్టర్ జాడి రాజు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు సంఘాల నాయకులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధీరావత్ లింగానాయక్, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, దేవరకొండ చంద్రమౌలి, కుంచెం వెంకన్న, రవి, రాయికింది సైదులు, రాము, సమీకాద్రి తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలని లయన్స్ క్లబ్ సభ్యుడు చిల్లంచర్ల ప్రవీణ్‌కుమార్ కోరారు. సోమవారం స్థానికంగా నిర్వహించిన కనకదుర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్స్ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో డొమస్టిక్ విద్యుత్ తో ప్రమాదాలు సంభవించేవి కాదని, ప్రస్తుతం ప్రతి ఇంట్లో హైవోల్టేజీ ఇన్వర్టర్లు వాడుతున్నందున డొమస్టిక్ కరెంటు సైతం ప్రమాదకరంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ఉచిత బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సయ్యద్‌గౌస్, యాదయ్య, నాగరాజు, డీఎన్. చారి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, సోమయ్య, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.



క్యాలెండర్, డైరీని ఆవిష్కరిస్తున్న టీఎస్‌యూటీఎఫ్ నాయకులు

మేళ్లచెర్వు శివాలయంలో జడ్జి ప్రత్యేక పూజలు

మేళ్లచెర్వు, జనవరి 1: మండల కేంద్రంలోని శ్రీస్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ 8వ అడిషనల్ సెషన్ జడ్జి అజితసింహారావు కుటుంబ సభ్యులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన్ను ఆలయ మేనేజర్ చిట్టిప్రోలు సత్యనారాయణ శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ త్రిపురం నర్సింహారెడ్డి, పూజారులు విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ, కొండారెడ్డి, ధర్మకర్తలు రాముడు, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.



అజిత సింహారావును సన్మానిస్తున్న చైర్మన్ నరసింహారెడ్డి

అంగన్‌వాడీల్లో భయోమెట్రిక్

అంగన్ వాడీ కేంద్రాల నిర్వాహకుల గుండెల్లో 'భయో' మెట్రిక్ మొదలైంది. అంగన్‌వాడీ సేవల్లో పారదర్శకత పెంపునకు ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంటోంది. దీంతో కేంద్రాలకు వచ్చే వారి లెక్క పక్కగా తెలియడంతో పాటు సరుకులు పక్కదారి పట్టకుండా ఉండే అవకాశముంది.

- మిర్యాలగూడ అర్బన్

- **జనవరి నుంచి అమలుకు కసరత్తు**
- **వేలిముద్ర పడితేనే సరుకులు**
- **నేరుగా లబ్ధిదారులకు అందించడమే లక్ష్యం**
- **సరుకుల దుర్వినియోగానికి అడ్డుకట్ట**
- **పూర్తిదశలో ఆధార్ నెంబర్ల సేకరణ, జియోట్యాంగింగ్**

పౌష్టికాహార లోప నివారణే ప్రధాన లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రాల సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత పరిచాయి. పూర్వ ఉమ్మడి జిల్లాలో 18ప్రాజెక్టుల పరిధిలో 4202 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అందులో నల్లగొండ జిల్లాలోని 9ప్రాజెక్టుల పరిధిలో 2,093 అంగన్‌వాడీ కేంద్రాలుండగా సూర్యాపేట జిల్లాలోని 5ప్రాజెక్టుల పరిధిలో 1119, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 4ప్రాజెక్టుల పరిధిలో 990 అంగన్ వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 2,31,976 మంది లబ్ధిదారులకు అంగన్‌వాడీ సేవలు అందుతున్నాయి. వీరిలో 52,830మంది బాలింతలు, గర్భిణులుండగా, 1,79,146 మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. వీరందరిలో పౌష్టికాహార లోపాన్ని నియంత్రించేందుకు కేంద్రాలకు వచ్చేవారికి పప్పు, నూనె, కోడి గుడ్లు, పాలు, బాలామృతం వంటి పౌష్టికాహారాన్ని నిర్వాహకులు పంపిణీ చేస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు వారానికి మూడు కోడిగుడ్లతో పాటు బాలామృతం ప్యా కెట్లు అందిస్తున్నారు. అదేవిధంగా ఆరేళ్లలోపు చిన్నారులకు 75గ్రాములు, బాలింత గర్భిణులకు 150గ్రాముల పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. అందుకు ఒక్కొక్కరికీ రూ. 21 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

● పక్కాగా సరుకుల పంపిణీ

అంగన్‌వాడీ కేంద్రాల సేవలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం అధనంగా నిధులు కేటాయిస్తోంది. ఈ నిధుల ద్వారా ప్రతినెలా అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులు, గర్భిణి, బాలింతల సంఖ్యకు అనుగుణంగా శిశు సంక్షేమశాఖ పర్యవేక్షణలో సరుకులను సరఫరా చేస్తున్నారు. అయితే కేంద్రాలకు చేరుతున్న సరుకులు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు చేరకుండా పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఆధార్ నెంబర్ల సేకరణతో పాటు సిబ్బంది పనితీరును మెరుగుపరిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధపడింది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకునేందుకు గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పూర్తిస్థాయిలో హాజరు కాకున్నప్పటికీ నిర్వాహకులు మాత్రం రికార్డుల్లో సంపూర్ణ వివరాలను నమోదు చేసి సరుకులు పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నట్లు నిఘా వర్గాలు ధృవీకరించి గతంలో ప్రభుత్వానికి నివేదిక అందించాయి. మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్న కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండడంతో కాంట్రాక్టర్లు, అంగన్‌వాడీ నిర్వాహకులు ఉమ్మడి సహకారంతో కోడిగుడ్లు, పప్పు, నూనె వంటి సరుకులను బహిరంగ మార్కెట్‌కు తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సిద్ధపడి ఆధార్ నెంబర్ల సేకరణ, జియోట్యాగింగ్, బయోమెట్రిక్ పద్ధతిని అమలులోకి తెచ్చేందుకు సిద్ధపడుతోంది. ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే సరుకుల పంపిణీ పక్కగా జరిగి అక్రమాలకు అవకాశం లేకుండా పారదర్శకత నెలకొంటోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.





పారదర్శకంగా సరుకుల పంపిణీ

జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ పద్ధతి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే లబ్ధిదారుల ఆధార్ నెంబర్ల సేకరణ, జియోట్యాగింగ్ పూర్తయింది. బయోమెట్రిక్ అమలుతో అంగన్ వాడీ కేంద్రాల ద్వారా జరుగుతున్న సరుకుల పంపిణీలో పారదర్శకత నెలకొంటుంది. లబ్ధిదారులు నేరుగా కేంద్రాలకు వచ్చి వేలిముద్ర వేసి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతితో కేంద్రాల్లో నమోదైన ప్ర తి ఒక్కరికీ పౌష్టికాహారం నేరుగా అందుతుంది. సరుకులను పక్కదారి పట్టించేందుకు వీలుండదు.

● పుష్పలత, ఐసీడీఎస్ పీడీ



పాకిస్థాన్ జాతీయ జెండా దహనం

భువనగిరిటౌన్, జనవరి 1: నూతన సంవత్సరం మొదటి రోజున భారత సైన్యంపై తీవ్రవాదులు దాడిచేసి హతమార్చడాన్ని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలో పాకిస్థాన్ జాతీయ జెండాను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మాయ దశరథ మాట్లాడుతూ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే భారత సైన్యంపై దాడి చేశారని ఆరోపిం చారు. పాకిస్థాన్ చర్యలను ప్రతి భారతీయుడు వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు నీలం రమేష్, కోళ్ల భిక్షపతి, బీజేవైఎం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు యాట వెంకటేశ్, వాసం నర్సింగ్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నపురం శ్రీశైలం, నాయకులు బలరాం, సీ హెచ్ శ్రీధర్, నర్సింహారావు, రాజు, పాల్గొన్నారు.

గూడూరు టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్

బీబీనగర్, జనవరి 1: యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సోమవారం న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు అనేకప్రాంతాల నుంచి ప్రజలు వందలాది వాహనాల్లో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భారీగా తరలివెళ్లారు. దీంతో ఉదయం యాదాద్రికి వెళ్లేటప్పుడు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు తిరుగు ప్రయాణంలో టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులుతీరాయి. టోల్ కోసం వసూలు ఆలస్యమవుతుండటంతో ట్రాఫిక్‌జాం అయిం ది. దీంతో ప్రయాణికులు, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.



గూడూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా నిలిచిన వాహనాలు

పద్మశ్రీ ఆసు మల్లేశంకు సన్మానం

ఆలేరు, జనవరి 1: గ్రామీణ శాస్త్రవేత్త ఆసు యంత్రం సృష్టికర్త పద్మశ్రీ చింతకింది మల్లేశంను మండలంలోని శారాజీపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం సోమవారం ఘనంగా సన్మానించారు. మల్లేశం స్వగ్రామం శారాజీపేట కావడంతో పంచాయతీ పాలక వర్గం నూతన సంవత్సరం మొదటిరోజున పంచాయతీ భవనంలో ఆయన్ను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరం కేక్‌ను కట్ చేసి అందరికీ పంపిణీ చేసి మాట్లాడారు. ఆసు యంత్రాన్ని సృష్టించి పద్మశ్రీ అవార్డును అందుకొని గ్రామ ప్రతిష్ఠను దేశానికి తెలియజేశారని కొనియాడారు. ఆయన కొత్త కొత్త పరికరాలు కనిపెట్టాలని ఆకాక్షించారు. నూతన సంవత్సరం మొదటి రోజున ఆయన్ను సన్మానించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గ్రామస్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బెంజారం రజని, ఎంపీటీసీ రచ్చ కావ్యశ్రీ, ఉపసర్పంచ్ జోగి రెడ్డి, మాజి ఎంపీటీసీ బెంజారం రవి, పుర ప్రముఖులు రచ్చ రాంనర్సయ్య, కడారి బాలయ్య, అశోక్, మహేందర్‌తో పాటు పలువురు వార్డుసభ్యులు పాల్గొన్నారు.



శారాజీపేటలో మల్లేశంను సన్మానిస్తున్న పంచాయతీ పాలకవర్గం

నూతన సందడి







నూతన సంవత్సర వేడుకను పురస్కరించుకుని సోమవారం సెలవు దినం కావడంతో జిల్లా కేంద్రంలోని ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు కుటుంబసమేతంగా రాంనగర్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా వారు తమ చిన్నారులతో ఆడడంతో పాటు, ఉల్లాసంగా గడిపారు. రోజూ వారీ పని ఒత్తిడితో గడిపేవారు కాస్త చిన్న పిల్లల్లా మారి హాయిగా గడిపారు.

● స్టాఫ్ ఫొటోగ్రాఫర్ నల్లగొండ


ఉల్లాసమే.. ఉత్సాహంగా


ఊయలలో.. విహరిస్తూ..

శుభాకాంక్షలు..



నూతన సంవత్సరం వేడుకను పురస్కరించుని సోమవారం ఎంపీ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రనాయక్, నార్మల్ డెయిరీ చైర్మన్ జితేందర్‌రెడ్డి, డెయిరీ కార్మిక సంఘం నాయకుడు వెంకట్‌రెడ్డి సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.